304187

వసంతకుసుమాకరం
ఆక్మి ట్రేడ్ ఏజన్సీస్

THE ANDHRA PATRIKA
(Weekly Edition)
Regd No. 5745

PUBLISHED SIMULTANEOUSLY FROM MADRAS & VIJAYAWADA

ఆంధ్రపత్రిక

FOUNDER: DESODHARAKA K.NAGESWARA RAO

సంపుటం: 60
సంచిక: 180
పుటలు 8 వెల: 18 పైసలు
(విమానంద్వారా 23 పైసలు)

ఆల్విన్స్ రిఫ్రిజిరేటర్స్
పద్మజా కమర్షియల్ కార్పొరేషన్
(H. O.) విజయవాడ—10.

ఆరుసూత్రాల పథకం పరిశీలన. నాయకుని ఎన్నికకు నెలాఖరులో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ సమావేశం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, అక్టోబరు 6: ఈనెల 15వ తేదీన ఇక్కడ జరుగవలసిన ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం సమావేశం రద్దయినట్లు నేడిక్కడ తెలియ వచ్చింది.

ఈ మేరకు దేశీయాంగశాఖనుంచి రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు నేడు వర్తమానం అందింది.

ఇందువలన అదేసమయంలో కేంద్ర దేశీయాంగ శాఖమంత్రి శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ పాల్గొనడానికి వీలుగా జరుగుతుందని అనుకున్న రాష్ట్ర శాసన సభాకాంగ్రెసు పక్ష సమావేశం కూడా ఇప్పుడు జరుగదని తెలుస్తున్నది. రాష్ట్ర రాజకీయ సమస్య పరిష్కారానికి రూపొందించిన ఆరుసూత్రాల పథకాన్ని ఈ శాసన సభాపక్ష సమావేశంలో లాంచన ప్రాయంగా ఆమోదింప జేయడం జరుగుతుందని లోగడ ఆశించబడింది. ఇప్పుడు అందుకోసం ఒక సమావేశం నాయకత్వం ఎన్నికకోసం మరొక సమావేశం కాకుండా ఈ నెలాఖరులోగా ఒకేసమావేశం జరిపి రెండు విషయాలపై నిర్ణయం చేయడం జరుగుతుందని ఇక్కడ అభిజ్ఞ వర్గాల వారు చెబుతున్నారు. ఈ మార్పు దృష్ట్యా నూతన మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారం నెలాఖరుకు గానీ లేక నవంబరు మొదటివారంలోగానీ వుండ వచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు.

నిన్న ఇక్కడికి వచ్చిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కొత్త రఘురామయ్య, కేంద్ర దేశీయాంగశాఖ సహాయమంత్రి శ్రీ రాం నివాస్‌మిర్ధా రాష్ట్ర నాయకులు కొందరితో ఇక్కడ జరిపిన చర్చలలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు కూడా తెలుస్తున్నది.

ఆరుసూత్రాల పథకాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించిన కేంద్ర మంత్రి శ్రీ రఘురామయ్య నిన్న ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పి. నరసింహారావు, ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ కోదాటి రాజమల్లు, మాజీ మంత్రులు శ్రీయుతులు జలగం వెంగళరావు, జి. రాజారాం, టి. అంజయ్య, కె. గోపాలు నాయుడు ఎ. వాసుదేవరావు, చల్లా సుబ్బారాయుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎ. ఎస్. చౌదరి, చేబ్రోలు హనుమయ్య, టి. గోవిందసింగ్, (ఎం. ఎల్. సి.) ఎల్. నారాయణ (ఎం. ఎల్. ఎ.) ప్రభృతులులో చర్చలు జరిపారు. ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటించడానికి వెడుతూ నిన్న కొన్ని గంటల పాటు ఇక్కడ వున్నారు. బెంగుళూరునుంచి అదే సమయంలో విమానంలో ఇక్కడికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ మిర్ధా కూడా కొందరు నాయకులను కలుసుకున్నారు. కేంద్రమంత్రులు ఇరువురూ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాచరణ సమితి ఆరుసూత్రాల పథకాన్ని ఆమోదించిన దరిమిలా ఏర్పడిన పరిస్థితి గురించి రాష్ట్ర నాయకులతో వివరంగా చర్చలు జరిపారు.

నెలాఖరులోగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ప్రదేశ్ కాంగ్రెసును పునరుద్ధరించాలని కేంద్రం కాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రులు ఇద్దరూ తమ చర్చలలో రాష్ట్ర నాయకులతోచెప్పినట్లు తెలుస్తున్నది.

ఉద్యోగుల సమస్యల పైత్వరలో త్రిసభ్య ట్రిబ్యునల్ ఏర్పాటు

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్ అక్టోబరు 6: ప్రభుత్వ ఉద్యోగుల సవవలను సంస్కరించేందుకు ఆరు సూత్రాల పథకం సూచించిన ట్రిబ్యునల్‌లో ముగ్గురు సభ్యులు వుంటారని గురువారంనాడు అధికార ప్రతినిధి ఒకరు ఇక్కడ చెప్పారు ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు, పరరాష్ట్రానికి చెందిన ఒక హైకోర్టుజడ్జి ఇందులో సభ్యులుగా వుంటారు.

ట్రిబ్యునల్ త్వరలోనే ఏర్పాటవుతుందని, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద లభించే సమాచారం ఆధారంగా ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ ప్రతినిధి చెప్పారు. ఏ నివేదికనైనా పూర్తి చేసేముందు ట్రిబ్యునల్ ఉద్యోగ సంఘాల నాయకుల వాదనలుగూడా వింటుందని, వారి సమస్యలను గురించిన వివరాలను తెలుసుకుంటుందని ఆయన చెప్పారు.

నిర్ణయాలు కోర్టులలో సవాలు చేయబడకుండా వుండేందుకు, సమస్యలు త్వరితంగా తేలేందుకు, ట్రిబ్యునల్‌ను ప్రత్యేక అధికారాలు వుండాలని కేంద్రం భావిస్తున్నదని, అయితే ఈ అధికారాలు ఏ విధంగా వుండేది ఇంకా తెలియదని ఆయన చెప్పారు.

వీలైనంత త్వరలో రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు: శ్రీ రఘురామయ్య అభిప్రాయం

విజయవాడ, అక్టోబరు 6: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా పక్షం నాయకుని విషయం మీద గాని మంత్రివర్గం ఏర్పాటు ఎప్పుడు చెయ్యాలి అన్న దానిపైనగాని కేంద్రం ఇంకా ఎటువంటి యోచన చేయటం లేదనే తాము భావిస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ కొత్త రఘురామయ్య అన్నారు.

అయితే ఈ మాటలు తాము హోం మంత్రిత్వశాఖ తరపున చెపుతున్నవి కావని, ఈ వ్యవహారమంతా చూస్తున్న శాఖ హోం శాఖ గనుక వారే చెప్పవలసి వుంటుందని కూడా ఆయన అన్నారు.

గుంటూరు, ఒంగోలు జిల్లాలలో పర్యటనకై వెడుతూ ఇక్కడ కెనాల్ గెస్టు హవుస్‌లో పత్రికల వారితో మాట్లాడిన శ్రీ రఘురామయ్య హైదరాబాద్‌లో తమను మాజీ మంత్రులు చూసిన వైనమేమీ ప్రస్తావించలేదు.

కేంద్రం ఆరు సూత్రాల పథకంపై అందరి ఆమోదముద్ర పడేటందుకు మొదట కృషి చేస్తున్నదని పరిస్థితి చక్కబడగానే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటమే కేంద్రం ధ్యేయంగా పెట్టుకున్నదని శ్రీ రఘురామయ్య పేర్కొన్నారు.

ఆరు సూత్రాల పథకం పట్ల ఆమోదం అన్నివర్గాలలోను వస్తున్నందుకు ఆయన హర్షం ప్రకటించారు.

1953 నుంచి తాను విశాలాంధ్ర వాదినేనని, తెనుగు ప్రజలంతా కలిసి వుండ దలచుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదని శ్రీ రఘురామయ్య విలేఖరులు ఆరు సూత్రాల పథకం కారణంగా ప్రజలలో ఉత్పన్నమైన సందేహాలు గురించి ప్రస్తావించినప్పుడు అన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పట్ల దృష్టి మరల్చేటందుకు వీలుగా సమైక్యతకై ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఆమోదించటం ఒక్కటే ఇప్పట్లో సమంజసమని వివరిస్తూ కేంద్ర మంత్రి, కాలక్రమేణా ఒకవేళ అనుభవంలో ఈ ఆరు సూత్రాల పథకము అమలు మూలకముగా ఏవైనా ఇబ్బందులు, అపోహలు, సందేహాలు కలిగితే అప్పుడు ప్రజలు అనగా ప్రజా ప్రతినిధులు తిరిగి స్థితిగతులను మదింపు చేసుకొని మార్పులను కోరటంలో తప్పు లేదని, ప్రస్తుతము దీన్ని అమలుచేయటమే ముందు ధ్యేయంకావాలన్నారు.

పోతే, రాష్ట్రంలో ఇప్పుడు ఉభయ ప్రాంతాలలోను వీటిని అమలు చేసి చూడాలన్న తహ తహ తమకు కానవచ్చిందని కూడా ఆయన అన్నారు.

ఒక విలేఖరి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారా అన్న ప్రశ్న వేశారు. 'నన్ను ఇందులోకి ఈడ్చకండి. నాకా ఉద్దేశ్యం లేదు. నేను ఎం. పి.ని, ఎం. ఎల్. ఎ.ను కూడా కాదు. అదీగాక, మొదటే ఈసారి తెలంగాణా నుంచి ముఖ్యమంత్రిగా కావాలను కున్నాము కదా' అని నవ్వుతూ ఆయన సమాధానం చెప్పారు.

ఆరు సూత్రాల పథకంలో కొన్ని అంశాలు ఇదమిద్ధంగా లేవన్న విషయాన్ని ఆయన దృష్టికి తేగా, వివరాలు, వివరణలు అన్నీ ఇంకా రూపొందాలి. కేంద్రం పర్యవేక్షణలో ఇవన్నీ అందరి అనుమానాలు పోయే విధంగానే తయారు కాగలవు అని ఆయన సమాధానం చెప్పారు.

ప్రజా ప్రతినిధులు ఇరువురైపులదీన్ని మథించి, చర్చించి రూపొందించారు కనుక ఈ ఆరు సూత్రాల పథకము ప్రజా పథకం అని, కేంద్ర పథకం అనటం కన్న ప్రజా పథకం అనటం బాగుంటుందని శ్రీ రఘురామయ్య అభిప్రాయపడ్డారు.

హోంశాఖ ఉపమంత్రి శ్రీ రాంనివాస్ మిర్ధా హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి పరిశోధిస్తున్న వెల్లారు.

FREE BOARDING & LODGING

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూలు
కావలి (పోస్టు) నెల్లూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖచే గుర్తింపబడిన ఇండస్ట్రియల్ స్కూలు లీవింగ్ సర్టిఫికేటు కోర్సులో 1973—74 సంవత్సరముల ప్రవేశములు.

నోటిఫికేషన్
1. మోటారు మెకానిజం — 1 సంవత్సరము.
2. ఆటో సర్వీసింగ్ — 1 సంవత్సరము.
విద్యార్హతలు : 7 వ తరగతి.

వయస్సు 13 సం. నుండి 18 సం.లు. అధిక వయస్సుగలవారి విషయమై డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైదరాబాదువారి ఉత్తర్వులకు లోబడి ప్రత్యేక పరిస్థితులలో ప్రవేశమీయబడును. శిక్షణపూర్తిచేసి ఇండస్ట్రియల్ స్కూలు లీవింగ్ సర్టిఫికేటు పరీక్షయందు ఉత్తీర్ణులైనవారికి ఆంధ్రప్రదేశ్ ఆర్.టి.సి. లోను, గవర్నమెంటు వర్క్ షాపులోను, క్వాసి గవర్నమెంటు సంస్థలలో మెకానిక్స్‌గా రిక్రూట్‌మెంటుకు అర్హతలు కలవు. 20 సంవత్సరముల లోపు వయస్సుగలవారికి ఉచిత భోజన వసతి సౌకర్యములు ఇవ్వబడును. శిక్షణపొందేవారిలో 10 శాతం విద్యార్థులకు ఉపకారవేతనాలు నెలకు రు. 15 లు ఇవ్వబడును. అప్లికేషన్ మరియు ప్రాస్పెక్టసు కావలసినవారు పై అడ్రసుకు రూ. 2 లు ఎం.ఒ.చేసి పొందవచ్చును. దరఖాస్తులు 30—10—73తేదీకి మించకుండ పంపకోరడమైనది.

N. కృష్ణమూర్తి, కరస్పాండెంటు.

ఈర్ష్య ఇచ్చే పరిష్కారము

ఇతరుల సంపద కొల్లగొట్టి సుఖానుభవము పొందవలననే కాంక్ష ఏతరమువారికైనను నష్టదాయకమే. ఉదాహరణకు రావణాసురుడు సీతపై వ్యామోహముచెంది సీతను ఎత్తుకొనిపోయి తను తన పరివారము తనరాజ్యము సర్వము కోల్పోయి నాశనమయినాడు.

ఎంతటి ధీమంతులయినను ఇతరుల సంపద కొల్లగొట్టు ఏ కార్యక్రమమైనా అది వినాశమునకే దారి తీయును. కోరిన సంపదలు సత్కర్మయోగమువల్ల కలుగునే కాని ఇతరుల సంపద అక్రమముగా తను అనుభవించుటచేత సుఖాన్ని ఇవ్వలేవు. ప్రతివారు తన విద్యుక్తధర్మములో ఇతరులను మోసపుచ్చు ఉద్దేశ్యమువిడనాడి స్వప్రయోజనము నకు సక్రమమయిన సత్కర్మ ఆచరించినపుడె అన్ని సంపదలు కల్గును. భగవంతుడు అట్టి సత్కర్మ చేయువారినికవచమువలె కాపాడుచుండును. భగవదారాధనకు భగవంతుని కరుణకొరకు అంబికాదర్బార్‌బత్తి నిత్యము వెలిగించి సర్వసుఖములు పొందండి.

అంబికా దర్బార్‌బత్తి సువాసన భగవంతునికి భక్తులకు అనుసంధానమయినది.

—అంబికా దర్బార్ బత్తి తయారుచేయువారు



అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టర్డు)
వదపేట, ఏలూరు-1. (W. G. Dt.) ఫోన్ నెం. 216



తిరుమల బ్రహ్మోత్సవంలో రథం క్రిందపడి ఇద్దరి మృతి

(స్వకీయ విలేఖరి)

తిరుమల, అక్టోబరు 6: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవంలో రథయాత్ర సందర్భంగా నేటి ఉదయం యిక్కడ ప్రమాద వశాత్తు రథం క్రింద పడ్డవారిలో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. వేరే ముగ్గురికి కాళ్ళుచేతులు తెగిపోయాయి. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు.

జనం రథాన్ని లాగుతుండగా ఉత్తర మాడవీధి దగ్గర రథం ఒక ప్రక్కకు వెళ్ళిపోయినందున యీ ప్రమాదం సంభవించినది. తిరుమల చరిత్రలో యిలాంటి ప్రమాదం సంభవించడం యిదే మొదటిసారి.

ప్రమాదానికి లోనైన వారినందరిని ఆస్పత్రిలో చేర్చారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు స్త్రీ.

ఈ ప్రమాదం సంభవించి నప్పటికీ వూరేగింపు సాగించి రథాన్ని మూలస్థానానికి చేర్చారు.

తీవ్రంగా గాయపడిన 9 మంది పేర్లు: సదాశివర్, చిన్నప్ప చిన్నమ్మ, సుబ్రహ్మణ్యం, శ్రీధర్, దొరస్వామి, లక్ష్మినారాయణ, సావిత్రి.

స్వల్పగాయాలు తగిలినవారు: నాగరాజరావు, మనోహర్, కరుణాకర్, చిత్తమ్మ, అంగోడిరావు.

చనిపోయిన యిద్దరి పేర్లు, పూర్ణ తెలియలేదు.

రథం ఉత్తర మాడ వీధి నుండి తూర్పు మాడవీధికి మలుపు తిరిగేటప్పుడు యీ ప్రమాదం సంభవించింది.

పి. టి. ఐ. వార్త యిలా తెల్పుతోంది. చిత్తూరుజిల్లా కలెక్టరు శ్రీ వల్లియప్పన్ యీ ప్రమాద వివరాలను పత్రికా విలేకరులకు తెలియజేశారు. చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి వెయ్యిరూపాయల చొప్పు, తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రు 500 చొప్పునా, స్వల్ప గాయాలు తగిలిన వారికి ఒక్కొక్కరికి రు 200 చొప్పునా ఉచితంగా యిస్తామని తిరుమల—తిరుపతి దేవస్థానం తెలియ జేసిందని ఆయన చెప్పారు.

కొబ్బరి నూనె క్వింటాలు రు. 1000 లు

కోజికోడ్, అక్టోబరు 6: కోజికోడ్ కొబ్బరినూనె ధరల ఎన్నడూ లేనంత ఎక్కువగా పెరిగిపోయాయి. ఇప్పుడు కొబ్బరి నూనె క్వింటాలు వెయ్యి రూపాయలకు పైగా అమ్మబడుతున్నది.

ఈ రోజున మార్కెట్టు మూసివేయబడినప్పటికీ క్వింటాలుకు రు. 1000 మొదలుకుని రు. 1025 వరకు పెడితేనే ఇప్పుడు కొబ్బరినూనె దొరుకుతున్నదని వ్యాపార వర్గాల వారు తెల్పారు.

కురిడీలు దొరక్కపోవడం, అవసరాలు పెరగడం, కొబ్బరినూనె ధర ఇలా విపరీతంగా పెరిగిపోవడానికి కారణమని తెలుస్తున్నది.

కొబ్బరికాయలు, కురిడీల ధరలు కూడా పెరిగిపోయాయి.

ముసలమ్మకు కొత్త కన్ను

రాజమండ్రి, అక్టోబరు 6: వాడపల్లి వాస్తవ్యురాలైన శ్రీమతి కె. నారాయణమ్మ అనే ముసలమ్మకు కొత్తకన్నును డా. డి. ఎం. రావు విజయవంతంగా అతికించారు.

ఈ కొత్తకన్ను గోకవరం వాస్తవ్యుడు శ్రీ ఎం. అప్పారావు. ఆయన హృద్రోగంతో యిటీవల చనిపోయారు.

ముసలమ్మ, ఈయన సమాన వయస్కులు.

డా. రావు యిక్కడ తమ నర్సింగ్ హోమ్‌లో కంటి బ్యాంకును యిటీవల ప్రారంభించారు. (స్వ.వి.)

పథకానికి ఆంధ్ర సివిల్ అసిస్టెంటు సర్జన్ల నిరసన

విజయవాడ, అక్టోబరు 6: ఆరుసూత్రాల పథకం పరిధిలోకి సివిల్ అసిస్టెంటు సర్జన్లు చేర్చబడినందుకు ఆంధ్ర సివిల్ అసిస్టెంటు సర్జన్ల సంఘం సర్వసభ్య సమావేశం నిరసన తెలియ జేసింది.

ఈ సమావేశం ఇటీవల అనంతపురంలో జరిగింది. సివిల్ అసిస్టెంటు సర్జను ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యోగమని, ఈ ఉద్యోగ నియామకాలు ఆంధ్రప్రదేశ్‌పబ్లిక్ సర్వీసు కమీషను అధికారంక్రింద ఉన్నాయని తెల్పుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

పోస్టు గ్రాడ్యుయేటు అర్హతలను సంపాదించిన పిమ్మట సివిల్ అసిస్టెంటుసర్జన్లన్న ఉపాధ్యాయ పదవులకు లేదా వివిధ ఇతర స్పెషలిస్టు ఉద్యోగాలకు ప్రమోషను చేయడం రాష్ట్ర వ్యాప్తమైన సీనియారిటీపై ఆధారపడి ఉన్నదని కూడా ఈతీర్మానం తెల్పింది.

ఆరుసూత్రాల పథకం తమ సభ్యులకు ఆమోద కరంకాదని రాష్ట్ర ఉపాధ్యాయుల సమాఖ్య కార్యవర్గం తెలియ జేసింది. ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యేక తెలంగాణా ఒక్కటే శాశ్వత పరిష్కారం అని సమాఖ్య పునరుద్ఘాటించింది.

కార్యవర్గం అక్టోబరు 2వ తేదీన హైదరాబాదులో సమావేశమై పథకాన్ని పరిశీలించింది.



పంచసూత్ర పథకం కన్న అధ్వాన్నం: జై ఆంధ్ర ఫ్రంటు సారధ్య సంఘం వ్యాఖ్య

విజయవాడ, అక్టోబరు 6: ఆరుసూత్రాల పథకం మునుపటి పంచసూత్ర పథకం కన్నా అధ్వాన్నంగా ఉన్నదంటూ జై ఆంధ్రఫ్రంటు సారధ్య సంఘం ఇటీవల ఇక్కడ సమావేశమై ఒక తీర్మానం చేసింది.

సమావేశం వివిధ సభ్యులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను విన్న పిమ్మట, కొత్త పథకం ఆంధ్ర, తెలంగాణా ప్రజలు శాశ్వతంగా పోట్లాడుకునేట్లు పరస్పరం ద్వేషించుకునేట్లు చేస్తుందని, ఒక్క ఉద్యోగాలు, విద్యా రంగంలో మాత్రమే కాదు సర్వ సామాన్యంగా ప్రజా జీవనం కూడా దెబ్బతింటుందని అభిప్రాయ పడింది.

ఈ పథకం జిల్లాలను లేక ప్రాంతాలను యూనిట్లుగా తీసుకుంటూ యావత్తు రాష్ట్రానికి ముల్కీజంను విస్తరిస్తున్నదని సమావేశం భావించింది.

ఆంధ్ర సమస్య విభజన ఒక్కటే పరిష్కార మార్గమని సమావేశం స్పష్టంచేసింది.

ఐదవ ప్రణాళిక కోత దృష్ట్యా వెనుకబడిన తరగతుల వారికి వ్యబడిన వాగ్దానాలన్నీ వట్టి మిధ్య తప్ప మరేమీ కాదని, ఇష్టులైన వారికే ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతుందని సమావేశం పేర్కొన్నది.

వేర్పాటు కాంగ్రెసువాదులు పథకాన్ని ఆమోదించడం ఆంధ్ర ప్రజలను బాగా వంచించడమేనంటూ సమావేశం వారి చర్యను గర్హిస్తూ మరొక తీర్మానం చేసింది.

అధ్యక్షవర్గం సభ్యుడు శ్రీ తెన్నేటి విశ్వనాధం అధ్యక్షత వహించారు.

సమావేశానికి హాజరైన వారిలో సర్వశ్రీ జి. అచ్చన్న, కె. క్రిష్ణమోహన్, జి. సి. కొండయ్య, సుంకర సత్యనారాయణ, జె.చంద్రమవుళి, ఎం. వి. రామమూర్తి, జఫర్ షరీఫ్ డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావులు ఉన్నారు.

ప్రత్యేకాంధ్ర ఉద్యమ్యాన్ని సాధించడానికి వేర్పాటు వాదులనందరినీ ఒకే వేదికమీదికి తీసుకు రావడానికిగాను రెండవ జై ఆంధ్ర మహాసభను అక్టోబరు 27, 28, తేదీలలో విజయవాడలో జరుపడానికి సమావేశం నిర్ణయించింది.

స్వతంత్రపార్టీ తిరస్కృతి

స్వతంత్ర పార్టీ రాష్ట్ర విభాగం తాలూకు కార్యవర్గం ఇటీవల విజయవాడలో సమావేశమై ఆరు సూత్రాల పథకాన్ని పూర్తిగా త్రోసిపుచ్చుతూ ఒక తీర్మానం చేసింది. ఈ పథకం ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు హానికరమైనదని, పథకం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి బదులు మరికొన్ని సమస్యలను తెచ్చి పెడుతుందని, దానితో ఉభయ ప్రాంతాల వారు శాంతి సామరస్యాలతో బ్రతుకడం కష్టసాధ్యం అవుతుందని ఈ తీర్మానం తెల్పింది.

విభజన ఒక్కటే పరిష్కార మార్గం అంటూ కార్యవర్గం పునరుద్ఘాటించింది.

చైనాకు కెనడా గోధుమ

అటావా, అక్టోబర్ 6: చైనాకు 2240 లక్షల బుషెల్స్ గోధుమ విక్రయిస్తున్నట్లు కెనడా నిన్న ప్రకటించింది. ధర మటుకు వెల్లడి చెయ్యలేదు.

వర్ధమానదేశాలకు వాణిజ్య అవరోధాల తొలగింపు: భారత్-రొమానియాల అభ్యర్థన

బుకారెస్ట్, అక్టోబరు 6: భిన్న రాజ్యాల మధ్య ఆర్థిక సంబంధాలలో కనుపించే కొన్ని అవరోధాలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను నష్టపరిచేవిగా ఉంటున్నవని, కనుక వాటిని తొలగించడంలో విస్తృతస్థాయిలో అంతర్జాతీయ సహకారం అవసరమని భారత రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి రొమానియా అధ్యక్షులు శ్రీ నికోలాయ్ కుసెస్కు ఒకసంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

శ్రీ వి. వి. గిరి రొమానియాను నాలుగు రోజులపాటు సందర్శించిన పిదప వెలువడిన ఈ ప్రకటనలో ఉభయ అధినేతలు ప్రతి దేశము తన సహజ సంపదల వినియోగంలో సంపూర్ణ స్వేచ్ఛను కలిగివుందని నొక్కి చెప్పారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం, టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో వుండాలని సూచించారు.

అందరకూ ఆసక్తివుండగల అంతర్జాతీయ సమస్యలపరిష్కారంలో అన్నిదేశాలు ముఖ్యంగా వర్ధమానదేశాలు సమానహోదాలో పాల్గొనడానికి వీలుగా తమ రెండు ప్రభుత్వాలు తగు ప్రయత్నాలు కొనసాగిస్తూ వుండగలవని స్పష్టంచేశారు.

స్థిరమయిన శాంతి సాధనకు, ఉపఖండంలో వివిధ రాజ్యాలమధ్య స్నేహ సంబంధాలవృద్ధికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీ గిరి వివరించారు.

భారత—పాకిస్తాన్లమధ్య సాగుతున్న సంప్రతింపులు ఉపఖండంలో పరిస్థితిని మామూలు స్థాయికి తీసుకురావడంలో తోడ్పడుతున్నవని ఇరువురూ తమ సంతృప్తిని వెల్లడించారు.

భారత—రొమానియాలమధ్య సహకారానికి ఇతోధిక అవకాశాలు గలవని గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. వాణిజ్య, తదితర ఆర్థిక రంగ సహకారం మరింత విస్తృతం గావించడానికి అవకాశం కలదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆర్థిక, సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన ఒక సమిష్టి సంఘం ఏర్పాటుకు ఉభయులు అంగీకరించినట్లు ఈ ప్రకటనలో విశదం చేయబడింది.

నిరాయుధీకరణకు ముఖ్యంగా అణ్వస్త్ర విషయంలో గట్టిచర్యలు తీసుకోబడాలనివారు నొక్కిచెప్పారు. భారత—రొమానియాలమధ్య లాభదాయకమయిన రాజకీయ సహకారం ఇంకా విస్తృతం గావాలని సూచించారు.

భారత్ సందర్శించవలసిందిగా శ్రీ వి. వి. గిరి ఇచ్చిన ఆహ్వానానికి శ్రీ నికొలాయ్‌కుసెస్కు అంగీకారం తెలిపారు. తేదీ వివరాలు తరువాత నిర్ణయించబడుతాయి.

చైనా వైఖరిలో మార్పు

బుకారెస్ట్, అక్టోబరు 6: భారత్ చైనాతో తిరిగి మామూలు సంబంధాలను అనతికాలంలోనే నెలకొల్పుకొనే అవకాశం కలదని రొమానియా అధ్యక్షుడు నికొలాయ్ సీసెస్కూ రాష్ట్రపతి వి. వి. గిరికి చెప్పినట్లు తెలుస్తున్నది.

చైనా, రొమానియాలమధ్య అతి సన్నిహిత సంబంధాలు వున్నందున రొమానియా అధ్యక్షుని అంచనాలకు ప్రాధాన్యం తప్పక వుంటుంది.



రాజకుమారి థియేటర్ (టి.నగర్)
(ఎర్ కండిషన్డ్)
7-10-73 ఆదివారం ఉ. 10.00 గం.
శ్రీవారి-మావారు
కృష్ణ, వాణిశ్రీ, అంజలీదేవి, పద్మనాభం, నాగభూషణం నటించిన తెలుగు చిత్రం.

కృష్ణవేణి ఫోన్ 441828
7-10-73 ఆదివారం ఉ. 10.00 గం.
నిండుదంపతులు
తారాగణం: ఎన్. టి. రామారావు, లక్ష్మీ, విజయనిర్మల, సావిత్రి, నటించిన చిత్రం.

లిబర్టీ టాకీస్ (కోడంబాకం)
7.10.73 ఆదివారం ఉ. 10.30 గం.
జరిగేది బాటసారి
(తెలుగు)
ఎ. నాగేశ్వరరావు, భానుమతి నటించినది.

లక్ష్మీ —అమింజికర్రై (ఫోన్: 661538)
7-10-73 ఆదివారం ఉ. 10 గం.కు
వింత సంసారం
జగ్గయ్య, రాజబాబు, నాగయ్య, సావిత్రి, మొ. వారు నటించిన తెలుగు చిత్రం.

శుభాకాంక్షలు
దసరా పండుగ సందర్భమున మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు
ది బొంబే ట్రేడింగ్ కంపెనీ
స్థాపితం: 1919 (రిజిష్టర్డు)
ప్రొ: టి. పాండురంగ శర్మ
పిళ్ళారోడ్, విజయవాడ—1
Phone: 74123

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.

ఈ క్రింద తెలిపిన సామానులను "ఉన్నవి ఉన్నట్లు యథాతథస్థితి"లో అమ్మకమునకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి.

టెండరు నోటీసు నెంబరు, తేది

1.	PD/DIS/4/73 తేది 19.9.73	పాతఇనుము అమ్మకము
2.	PD/DIS/5/73 తేది 19.9.73	కార్లు, జీపుల అమ్మకం.

టెండరు డాకుమెంట్లు మరియు అమ్మకపు షరతులతో టెండరు ఫారము 1కి రు. 15—00 చెల్లించి రొఖ్ఖముగా / పోస్టల్ ఆర్డరు ద్వారా చెల్లించి(తిరిగి ఇవ్వబడదు) 20 అక్టోబరు 1973న, ఆ లోగా ఈ క్రింది సంతకపుదారునుండి లేక ఎడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్— మెహర్ మంజిల్, బంజారాహిల్స్, హైదరాబాద్—4 వారి నుండి పొందవచ్చును.

టెండర్లు స్వీకరించుటకు ఆఖరు తేది 31—10—73

జనరల్ మేనేజర్.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం కాలరీస్ పోస్ట్, ఖమ్మంజిల్లా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ.

టెండరు నోటీసు

ఈ దిగువ పేర్కొన్న శ్రీకాకుళం జిల్లాలో గల గవర్నమెంటు ఆసుపత్రులకు తేది 1—11—73 నుండి 31—3—74 వరకు రొట్టె, పాలు, మొదలగు ఆహార వస్తువులు సప్లై చేయుటకుగాను సీల్డు టెండర్లు కోరడమైనది.

1.	గవర్నమెంటు ఆస్పత్రి — సాలూరు	8.	గవర్నమెంటు ఆస్పత్రి — ఇచ్ఛాపురం
2.	" బొబ్బిలి	9.	" పలాస
3.	" పార్వతీపురం	10.	" సోంపేట (?) పాతపట్నం
4.	" చీపురుపల్లి	11.	" సీతంపేట
5.	" నర్సన్నపేట	12.	" భద్రగిరి
6.	" టెక్కలి	13.	" రామభద్ర పురం. (పార్వతీపురం తాలూకా)
7.	" సోంపేట	14.	" పాలకొండ

గమనిక :— సాలూరు, బొబ్బిలి, పాలకొండ, ఆస్పత్రులకు పాలు మినహాయించి మిగిలిన ఆహార వస్తువులకు మాత్రమే సీల్డు టెండర్లు కోరడమైనది.

సదరు సీల్డు టెండర్లు తేదీ 15—10—73 మధ్యాహ్నం 3 గంటలవరకు పై ఆస్పత్రుల మెడికల్ ఆఫీసర్లచే పుచ్చుకొనబడును. టెండరు ఫారములు కోరువారు ప్రతి ఒక గ్రూపునకు రు. 5—00 చలానా "XXIII మెడికల్ — (1) మిసలేనీస్" నకు జమాచేసి దరఖాస్తులో జతచేసి పైన గవర్నమెంటు ఆస్పత్రి మెడికల్ ఆఫీసరునుండి పొందవచ్చును.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
శ్రీకాకుళం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

పబ్లిక్ వర్క్సు శాఖ - ప్రాజెక్టు వింగ్

సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.డబ్ల్యు.డి. వారి కార్యాలయం. నాగార్జునసాగర్ కెనాల్స్ సర్కిల్, మిర్యాలగూడ.

నోటీసు నెం. 1/1973–74

నాగార్జున సాగర్ ఎడమగట్టు కాలువకు సంబంధించిన క్రింది వివరించిన పనులు చేయుటకు సీలువేసిన టెండర్లు I నుండి III తరగతులకు చెందిన రిజిష్టర్డు కంట్రాక్టర్లు మరియు యింజనీరింగ్ వరములనుండి కోరబడుచున్నవి. పూర్తి వివరములు గల టెండరు నోటీసు, షెడ్యూల్సు, స్పెసిఫికేషనులు, స్వయముగా లేక అధికారముపొందిన యేజంట్ ద్వారా సూపరింటెండింగ్ యింజనీరు నాగార్జునసాగర్ కెనాల్స్ సర్కిల్, మిరియాలగూడ, నల్గొండజిల్లా వారి ఆఫీసునుండి ఒక్కొక్క పనికి యెదురుగా తెలిపిన టెండరు డాక్యుమెంట్లు ఖరీదును పే అండ్ అకౌంట్సు ఆఫీసరు ఎన్.ఎస్.పి. విజయపురి సౌత్ మరియు తేకులపల్లి ఆంధ్రప్రదేశ్ వారి పేరున తీయబడిన బ్యాంకు డ్రాఫ్టుద్వారా చెల్లించి, తేది 24—10—73 నుండి 29—10—73 వరకు (రెండుదినములు కలిసి) పని దినములలో ఉ. 11 గం.లనుండి సా. 4.30 గం.ల వరకు, పొందవచ్చును.

టెండరు డాక్యుమెంట్లు సప్లయికొరకు పంపు దరఖాస్తులు, బ్యాంకు డ్రాఫ్టులతోసహా యీ ఆఫీసుకు తేది 20—10—73 నాడుగాని లేక అంతకు ముందుగాని చేరవలెను. టెండరు షెడ్యూల్సు ఖరీదు క్రింద బ్యాంకు డ్రాఫ్టు జతపర్చని దరఖాస్తు లు నిరాకరించబడును.

టెండర్లు అందుకొనుటకు ఆఖరు తేది 7—11—73 సాయంత్రం 3—30 గంటలు. అదేదినం సాయంత్రం 4—30 గంటలకు టెండర్లు తెరువబడును.

వరుస నెం.	పని వివరం	ఎర్నెస్టు సొమ్ము	పనిపూర్తి చేయవలసిన కాలం	టెండరు డాక్యుమెంటు ఖరీదు	కాంట్రాక్టు పద్ధతి
1.	దామరచర్ల నుండి వీర్లపాలెం వరకు కి.మీ 0/0 నుండి కి.మీ 13.53 వరకు మార్కెట్ రోడ్ మీద బ్లాక్ టాప్ వేయుట.	రు. 2,045	15 మార్చి 1974	8.80	ఎల్.ఎస్.
2.	నేరేడుచర్ల నుండి జన్పహడ్ వరకు కి.మీ 0/0 నుండి కి.మీ. 17.162 / 17.898 వరకు మార్కెట్ రోడ్ మీద బ్లాక్ టాప్ వేయుట.	3,950	"	8.80	ఎల్.ఎస్.
3.	హుజూర్‌నగర్ నుండి చింత్రియాల వరకు కి.మీ. 0/0 నుండి కి.మీ. 39.714 / 39.514 వరకు మార్కెట్‌రోడ్‌మీద బ్లాక్ టాప్ వేయుట.	9,305	"	8.80	ఎల్.ఎస్.
4.	మల్లారెడ్డిగూడ నుండి ముక్త్యేశ్వర పురం వరకు కి.మీ. 0/0 నుండి కి.మీ. 15.68 వరకు మార్కెట్‌రోడ్ మీద బ్లాక్ టాప్ వేయుట.	3,810	"	8.80	ఎల్.ఎస్.
5.	హుజూర్‌నగర్ నుండి మట్టంపల్లి వరకు కి.మీ. 0/0 నుండి కి.మీ 24/0 వరకు మార్కెట్ రోడ్‌మీద బ్లాక్‌టాప్‌వేయుట.	5,520	"	8.80	ఎల్.ఎస్.

టెండరు పెట్టదలచిన టెండరదర్లు క్రింది వివరాలను తెలుపకోరుబడుచున్నవి:—

1. టెండరరు వద్ద పనిచేయు స్థితిలోనున్న మెషినరి పట్టీ.
2. టెండరరుపూర్తిచేసిన పనులలిస్టు, పనుల విలువ మరియు పనిపూర్తిచేసిన కాలం.
3. టెండరరు వద్ద పనిచేయుచున్న సాంకేతిక ఉద్యోగుల పట్టీ.

టెండరు డాక్యుమెంట్ల ఖరీదు క్రింద చెల్లించిన మొత్తం యేపరిస్థితులలోను తిరిగి యివ్వబడదు.

ఐటం 1 కి చెందిన పనుల టెండరు షెడ్యూళ్ళ ఖరీదును బ్యాంకు డ్రాఫ్టు ద్వారా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎన్.ఎస్.పి., విజయపురి సౌత్ వారికి చెల్లించబడునట్లున్ను, ఐటం 2 నుండి 5 వరకు గల పనులకుగాను టెండరు షెడ్యూళ్ళ ఖరీదు పే అండ్ అకౌంట్స్ ఆఫీసరు, ఎన్.ఎస్.పి., తేకులపల్లి వారికి చెల్లించబడునట్లు బ్యాంకు డ్రాఫ్టులు పంపవలెను.

(సం) వి.కె.ఠీ. రావు
సూపరింటెండింగ్ యింజనీరు, పి.డబ్ల్యు.డి.,
ఎన్.ఎస్.సి. సర్కిల్, మిర్యాలగూడ.

గ్రామ కరణముల భూమిశిస్తు జంత్రీ
ఎకరములకు హెక్టార్లు, హెక్టార్లకు ఎకరముల కును మార్పు పట్టీ యున్నది. భూమి శిస్తు, జితములు, యూనిట్ల జంత్రి గలది. వెల రు. 5/— పోస్టేజి అదనం.
బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు—1.

లాటరీ టిక్కెట్లు
మావద్ద అన్ని రాష్ట్రముల లాటరీ టిక్కెట్లు లభించును. పోస్టు ద్వారా పంపబడును.
V. Reddy Mohan (All State Lottry Agent) 17/376, B. K. M. Street, Cuddapah—516001.

AQUARIUM FISH
రంగు రంగుల చేపలు లభించు చోటు ఎస్.ఎం.పి. నిలయం, గాంధీనగర్, తాలూకా ఆఫీసు ఎదుట సందులో, విజయవాడ—3. ఫోన్: 75634.

కావలెను
దరఖాస్తులు కోరబడుచున్నవి. (ఎ) హెవీ కాన్వెస్టు మెస్పుకు పర్మిట్ పై డ్ఫోర్‌మన్ లేక పర్మిట్ మేనేజర్లు (బి) క్రషర్ ఆపరేట్ చేయుటలో అనుభవంగల మెకానికల్ ఫోర్‌మన్ (సి) సర్విస్ పైక్లాస్టర్ ప్లవిష్ఠ ఇంజి విజయనగరం సమీపంలో సెపిపే గృహవసతి కల్పించబడును. ఇంటర్వ్యూకు హాజరగు అభ్యర్థులకు ప్రయాణఖర్చులు చెల్లించబడును. పూర్తి వివరములతో దరఖాస్తులు పంపండి. బాక్సు నెం. 3178 C/o ఆంధ్రపత్రిక, విజయవాడ—3 (ఆం. ప్ర.)

ప్రకటన

శేటు డాక్టర్ మేడుకొండూరు సుబ్బారావుగారు అనబడు డాక్టరు తురగా సుబ్బారావుగారి ఏకైక కుమారుడునున్ను, వారసుడనున్ను అయివున్నాను. మా తాలూకు హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ వద్దగల సుమారు 1300 చ. గ. 1965, 66 సంవత్సరంలో మా నాన్నగారి పేర రిజిష్టరు చేయబడినది. ఆ స్థలంగాని, ఇతర ఆస్తినిగాని వివరిస్తు ఎటువంటి ఆటర్నీ శాసనములు సృష్టించి వీక్రయం పొందినను చెల్లనేరవని, యావదాస్తికి వారసునైన మున్ను రైందు చేయవలెన్ని తెలుపడమయినది.

పత్తిమల్లి
ఇట్లు,
తురగా శ్రీనివాసరావు,
తేది 4—10—73

ప్రకటన

మా క్లయింటు పిల్లి మేషిక్‌గారిచే కరణం చెల్లారావుగారు 22.9.73న తేదీన General Power of attorney వ్రాయించుకొన్నారు. ఢోంకరాయి గ్రామంలో arrack వగయిరా అమ్మటకు మా క్లయింటు పొందిన లైసెన్సుపై సదరు చెల్లారావుగారు వ్యాపారం చేయుటకు గాను మా క్లయింటును మోసగించి సదరు General Power వ్రాయించుకొని నందున చెల్లనేరదు. సదరు కరణం చెల్లారావు గారిపేర వ్రాయించి యివ్వబడిన General Power of attorny రద్దు చేయడమైనది. కాబట్టి ఎవ్వరునూ అందుపై Act చేయరాదని ఇందుమూలముగా తెలియజేయడమయినది.

వడ్లమాని వెంకటరమణ, బి.ఏ. బి.ఎల్.,
అడ్వొకేటు, ప్రేజరుపేట, కాకినాడ.

శ్రీ పైండా సత్యనారాయణమూర్తి సంస్కృత కళాశాల, కాకినాడ.

కావలెను

పై కళాశాలలో తెలుగు లెక్చరరుగా పని చేయుటకు యీ క్రింది అర్హతలు గల అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హతలు: భాషాప్రవీణ (తెలుగు) పైటిలు లేదా అందుకు సమానమైన పట్టాలు 1st or High IInd Class ఉండవలెను. 3 సంవత్సరములు బోధనానుభవము, వ్యాకరణ విద్యాప్రవీణ పైటిలు కూడా ఉన్నవారికి ప్రాధాన్యమీయబడును. జీతము అలవెన్సులు రాష్ట్రప్రభుత్వ నియమావళి ప్రకారం యివ్వబడును. దరఖాస్తులు 15.10.73వ తేదిలోగా కళాశాల కార్యదర్శికి చేరవలెను. ఒక నకలు ఆంధ్రా యూనివర్శిటీ రిజిష్ట్రారు వారికి కూడా పంపవలెను.

21.10.73వ తేది ఆదివారం ఉదయం 9 గంటలకు పై కళాశాలలో జరుగు ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో హాజరుకావలెను. పై కళాశాలలో భాషాప్రవీణ పైనల వరకు అన్ని తరగతులు కలవు. పాఠశాల కూడా గలదు. కళాశాల 8.10.73వ తేదీన తెరువబడును. ఎంట్రన్సు పాఠశాల, కళాశాలలోను చేరదలచిన విద్యార్థులు దరఖాస్తు చేసి చేరవచ్చును. ట్యూషన్ ఫీజు లేదు. పై గ్రామములనుండి వచ్చువారికి వసతి వసతి సదుపాయము మాత్రం కలదు.

వడ్లమాని వెంకటరమణ, బి.ఏ.బి.ఎల్.,
సె: కెటరీ, పి.ఎస్.ఎం. సంస్కృత కళాశాల,
కాకినాడ—3.

వైద్యము
హోమవేదం శ్రీరామమూర్తి గారి రోగ లక్షణములు : హోమియో చికిత్స. వెల రు: 12—50. ప్రతులకు వివేకానంద హోమియో స్టోర్సు, విజయవాడ—2. ఫోన్: 76953. 'గృహవైద్యము' త్వరలోవస్తుంది.

MACHINERY
"మోటీ" యంత్రములు "ఇప్పుడు ప్రారంభపు చెల్లింపులేనట్టి" యు సులభమైన వాయిదాపై రెన్స్ పద్ధతులమీదను లభించగలవు. వెల్డింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, లేతులు, ప్రింటింగు, బాండ్ ష మెషీనులు, శేప్పర్లు ఎవియవియైనా పాతవి నంబ్యలో దక్షిణాఇండియాలో పనిచేస్తున్నాయి. 5 ఏండ్లు హామీ, వెంటనే డెలివరీ చేయబడును. (Moti (8)E PostOffice, Madras)

వైద్యము
నత్తియుందా? డాక్టర్ మారత్‌కర్ "అంటీ స్టామర్‌సెట్" వాడి చక్కగా మాట్లాడండి. అనేకులులాభపడ్డారు. Ramakant Bros., 480, Shanwarpeth, Poona 30. ఉత్తరాలు ఇంగ్లీషులో వ్రాయండి.

కావలెను
అన్ని జిల్లాలలో సమాచార సేకరణకు విలేఖరులు కావలెను. అనుభవము లేకున్ననూ ఉత్సాహము చాలా ముఖ్యం. స్త్రీలు కూడా దరఖాస్తు చేయవచ్చును. వివరములకు బాక్సు నెం. 3202 C/o ఆంధ్రపత్రిక, విజయవాడ—3

హోమియోపతి
హోమియోపతి వైద్య విధానముపై తెలుగులో సమర్థవంతమైన పోస్టల్‌ట్యూషన్ యివ్వబడును. ప్రాస్పెక్టసుకొరకు వ్రాయండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ
27—1—24 ఏలూరు రోడ్డు, గవర్నరుపేట, విజయవాడ—2.

నూతన నటీనటులు కావలెను
సినీస్థాయి భారీసంస్థకు నూతన నటీనటులు, తదితరులందరూ కావలెను. వివరములకు మీ అడ్రసుగల 20 పైసల పోస్టు కవరు పంపవలెను. ఇప్పటికే యెన్నికైనవారు : జి. వెంకటేశ్వరావు, కుప్పెర్లపాడు; కె. సాంబిరెడ్డి, పెద్దపలకలూరు. కె. రామమూర్తి, వినాయకపురం; కె.ఎస్.ఆర్. శంకర్, హైదరాబాదు-36; పి.మల్లేశ్వరరావు, ఉప్పాడ; కె.సన్యాసినాయుడు, అనకాపల్లి; జె. బి. ఆంజనేయులు, జోలాపురం.; ఎస్. నాగేశ్వరరావు, గుంటూరు 1; ఎం.సి.హోబయ్య, జమ్మలమడుగు; ఎం. అప్పారావు; భీమవరం; కె.జె.ఎస్, బాబురావు, గిద్దలూరు. టి.అంకమ్మరావు, వోల్, పొన్నూరు; ఎస్.వి.జి; కృష్ణమూర్తి మచిలీపట్నం; పి. రామలక్ష్మయ్య, కరీంనగర్, పి.చంద్రమౌళి తణుకు ఇంకనూచాలామందికావలెను. కళాకారుల తొందరమూలమున ఇట్లు సూచనగా ప్రకటించడమైనది. కానీ నిస్సందేహముగా యెన్నికైన వారి ఫోటోలు నవంబరులో ఈ పత్రికలోనే ప్రకటించబడును. S. N. D. D. Co; (Regd) B. O. Ongole (A. P.)

జ్యోతిశ్శాస్త్రము
ప్రస్తుతమున్న సామాన్య జ్యోతిశ్శాస్త్రములన్నియు కృత్రిమములని నిరూపించి, అనేక క్రొత్త విషయములు తెలుపు స్వప్రమాణ జ్యోతిశ్శాస్త్రము. శాస్త్రజ్ఞులు చూడతగినది. పోస్టు ఖర్చులతో రు. 15.00 లు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయము, టి. ఎస్. పి. వెంకట వరదాచార్యులు, అమ్మవారి శాల వీధి, తాటిపత్రి (తాలూకు) (పోస్టు) అనంతపురం జిల్లా.

MACHINERY
New-Flexible-grinder, Air-Compresser, Welding-Transformer, Tractor-Trailers, Second hand - Power Hacksaw cutter, Invicta — drilling, Heavy duty Lathe, Drilling machines etc.,- Apply for further details to A. Srinivasulu Reddy, Madarajugudur (PO), Nellore Tk. & Dist. (AP)

ఎడ్యుకేషనల్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటువారిచే జరుపబడు అగ్రికల్చరల్ అండ్ డ్రాయింగ్ లోయర్ హయర్ పరీక్షలకు 4 నెలల శిక్షణ పొందుటకై 8వక్లాసు ప్యాసు లేక ఎస్. ఎస్. ఎల్. సి. యు. సి. మెట్రిక్ ప్యాసు లేక ఫెయిలు అయిన విద్యార్థిని, విద్యార్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. హాస్టల్‌వసతి కలదు. ఉద్యోగం గ్యారంటీగా పొందగలరు. ఈ కోర్సులు ప్యాసు అయినవారు అగ్రికల్చరల్ డిపార్టుమెంటులోను, హైస్కూల్సునందు, పంచాయతీ సమితులలో టీచర్సుగాను, ఫీల్డుమెన్స్ గాను పనిచేసి నెలకు రు.180—250 వరకు జీతంపొందవచ్చును. 'పోస్టల్‌ట్యూషన్' కూడా కలదు. ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతములలోను మా ట్రైనింగ్ సెంటర్సు కలవు. పూర్తి వివరములు, అప్లికేషను కావలసినవారు రు.1—50పై. ఎం. ఓ. చేసి పొందవలెను.
ప్రిన్సిపాల్,
S.S.V.T. Institute (Regd.)
Digumarty St, Kakinada-1

మదరాసు నగర వార్తలు

సౌత చాకలిపేటలోని సుబ్బయ్య వీధిలో జరుగుచున్న శ్రీ చౌడేశ్వరీదేవి కొలువు సందర్భంగా 6 వ తేదీ శనివారం రాత్రి కలశ వేంచేపు తిరువీధి ఉత్సవమున్ను, 7 వ తేదీ ఆదివారం రాత్రి మహిషాసుర మర్దని తిరువీధి ఉత్సవం జరుగుతాయి.

* * *

సోలాపూర్ డివిజన్ రైల్వే ఉద్యోగుల ఆందోళన సందర్భంగా ఆగిపోయిన మద్రాసు—బొంబాయి జనతా ఎక్స్‌ప్రెస్ నిన్న 5 వ తేదీనుంచి రాకపోకలు ప్రారంభించింది. బొంబాయినుంచి రావలసిన జనతా ఎక్స్‌ప్రెస్ 6 వ తేదీన అక్కడ బయలు దేరుతుంది.

* * *

పాపనాశం శివన్ తమ జీవితంలో చివరి సంవత్సరాలు గడిపిన ఇంటిని తమిళనాడు ప్రభుత్వం సేకరించి జాతీయ ప్రదర్శనశాలగా మార్చాలని, కేంద్ర ప్రభుత్వం ఆయన స్మృత్యర్థం తపాలా బిళ్లను వెలువరించాలని శ్రీ మైలై కర్ణాటిక్ శివన్ భజనమండలి వారు ఒక విజ్ఞప్తి చేశారు. ఆ మహాకవి జన్మ స్థలంలో కర్నాటక సంగీత కళాశాల నొకదానిని ప్రారంభించమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సంఘం కోరింది.

* * *

ఫాక్స్ రైలు స్టేషన్ ఎదురుగా నున్న స్కూప్ డోయిన్‌ను పునర్నిర్మించ డానికిగాను రాష్ట్ర ప్రభుత్వాన్ని రు. 4 లక్షల పైచిల్లర అప్పుగా కోరేందుకు 4 వ తేదీన ఏర్పాటైన నగర్ కార్పొరేషన్ సమావేశం 9 వ తేదీకి వాయిదా పడింది.

మదరాసు సంగీత అకాడమీ సంగీతం పోటీలు

మదరాసు, అక్టోబరు 6 : మదరాసు సంగీత అకాడమీ 47వ వార్షికోత్సవ సందర్భంగా డిశంబరు 21 నుంచి 1974 జనవరి, 1 వరకు ఎప్పటి వలెనే గాత్రం, వాద్య, సంగీత పోటీలు జరుగుతాయని అకాడమీ గౌరవ కార్యదర్శులు తెలియచేస్తున్నారు.

గాత్ర సంగీతంలో స్త్రీలకు, పురుషులకు విడివిడిగా పోటీలు జరుగుతాయి. వీణ, వయొలిన్‌లలోను, సంస్కృతంలోను, దేశ భాషలలోనూ కొత్తగా వచ్చిన కృతులు, స్వాతి తిరునాల్ కృతులు, పురందరదాసు, క్షేత్రజ్ఞ పదాలు, పల్లవి, తేవారం, దివ్య ప్రబంధంలోను పోటీలు జరుగుతాయి.

ముత్తుతాండవర్, అరుణాచలకవి, గోపాల కృష్ణ భారతి తమిళ కృతులలో కూడా పోటీలు, ఉంటాయి. ఏటిలో ప్రథమ బహుమతి క్రింద స్వర్గీయ "కల్కి" జ్ఞాపకార్థం శ్రీ టి. సదాశివం ఒక తంబూరాను బహూకరిస్తారు.

ఇతరవివరాలుఅకాడమీకిరాసితెలుసుకోవచ్చు.

'స్వతంత్ర తమిళనాడు' పట్ల డి. ఎం. కె. వైఖరి: కరుణానిధి వివరణ

మదరాసు, అక్టోబరు 6: స్వతంత్ర తమిళనాడు కావాలన్న ద్రావిడ కళగం నాయకుడు శ్రీ ఇ. వి. రామస్వామి నాయకర్ కోర్కెను ద్రావిడ మున్నేట్ర కళగం సమర్థించటం లేదని ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి నిన్న ఇక్కడ తెలియచేశారు. ఆయన అభ్యుదయ విధానాలను చాలా వరకు తాము సమర్థిస్తున్నప్పటికీ ఈ విషయంలో ఆయన అభిప్రాయాలతో తాము ఏకీభవించ లేమన్నారు.

తమ పార్టీ సంస్థాపకుడు శ్రీ సి. ఎన్. అన్నాదురై జీవితకాలంలోనే తమ పార్టీ వేర్పాటు వాదాన్ని విడనాడిందని పత్రికల వారితో మాట్లాడుతూ ఆయన తెలియచేశార. అప్పటినుండి తాము రాష్ట్రాలకు స్వపరిపాలనాధికారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని ఆయన అన్నారు. అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతున్నామన్నారు. ఈ విషయం అనేక బహిరంగ సభలలో శ్రీ రామస్వామి నాయకర్ సమక్షంలో వివరించడం జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.

విభజనను గురించిన ప్రసంగాలు జరిగే సభలలో రాష్ట్రమంత్రులు పాల్గొనడాన్ని గురించి ప్రశ్నించగా, శ్రీ రామస్వామి నాయకర్ విగ్రహావిష్కరణ, ఆయన జన్మ దినోత్సవాలవంటి సభలకు ఆహ్వానాలను సామాన్యంగా మంత్రులు ఆమోదిస్తున్నారని, అట్టి సభలలో ఎవరేమి మాట్లాడుతారో ముందుగా వూహించడం కష్టమని ముఖ్య మంత్రి అన్నారు.

ఇటీవల విద్యామంత్రి శ్రీ వి. ఆర్. నెడుంచెళియన్ పాల్గొన్న ఒక సభలో అటువంటి ప్రసంగం జరిగినప్పుడు ఆయన డి. ఎం. కె. విధానాన్ని వివరించడం జరిగిందని ఆయన అన్నారు.

విభజనవాదాన్ని ఎదుర్కొని డి. ఎం. కె మేయరు శ్రీ ఎస్. ముత్తు బలపరచడాన్ని ఒక విలేఖరి ఆయన దృష్టికి తీసుకురాగా, పత్రికలలో వార్తలుమాత్రం చూచానని, వేరే సమాచారం తమకు ఇంకా అందలేదని ఆయన బదులు చెప్పారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎట్టి నివేదికా కోరలేదని ఆయన అన్నారు.

శ్రీ కపిల కాశీపతి కాలధర్మం

హైదరాబాద్, అక్టోబర్ 6: ప్రఖ్యాత పత్రికా రచయిత శ్రీ కపిల కాశీపతి నిన్న మధ్యాహ్నం ఇక్కడ గుండెపోటు ఫలితముగా చనిపోయారు. వీరివయసు 65 సంవత్సరాలు.

శ్రీ కాశీపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్రణ మొదటి సమాచార ప్రచారశాఖ డైరెక్టరుగా పని చేశారు. జర్నలిజంలో ప్రవేశించేందుకు శ్రీ కాశీపతి న్యాయవాదివృత్తిని వదిలిపెట్టి ప్రకాశం పంతులుగారు ప్రారంభించిన 'స్వరాజ్య' పత్రికలో చేరారు. మెయిలు పత్రికలో రిపోర్టరుగా చేరి నిజాం హయాంలో హైదరాబాద్‌లో ఆ పత్రికకు స్టాఫ్ కరెస్పాండెంటుగా పనిచేశారు. తెలుగు జర్నలిజంలో రాజకీయ వ్యాఖ్యలకు నూతన వరవడిని పెట్టిన కీర్తి కాశీపతికే దక్కింది. 1937 లో ఆకాశవాణిలో వారు వార్తలు వినిపించిన పద్ధతి యుద్ధ సమీక్షలు జనాదరణ పొంది ప్రత్యేకతను సాధించుకున్నాయి. తరువాత చీఫ్ న్యూస్ ఎడిటరుఅయ్యారు. ఆ తరువాత న్యూఢిల్లీ, కలకత్తాలలో భారత ప్రభుత్వ డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసరుగా పని చేశారు. మద్రాసులో ఫిలిం సెన్సార్ బోర్డు రీజియనల్ ఆఫీసరుగా వుంటూ రిటైరు అయ్యారు.

ఆంధ్ర మహాసభ, తెలంగాణా మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసులతో కూడా శ్రీ కాశీపతికి సంబంధంవుంది. ఆయన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి జీవిత చరిత్ర వ్రాసి, తద్వారా ఆంధ్ర రాజకీయాలు, రాజకీయ పరిస్థితి ప్రజలకు విశదంచేశారు. ఆయన కాకతీయుల చరిత్రను కూడా వ్రాశారు.

వీరికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె వున్నారు. కుమారులలో ఇద్దరు శ్రీ సారథి, శ్రీ రామదాసు జర్నలిస్టులుగా వుంటున్నారు.

అనేకమంది బంధు మిత్రుల సమక్షంలో నిన్న ఎర్రగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

శ్రీ పి. వి. సంతాపం

"శ్రీ కాశీపతి హఠాన్మరణ వార్త విని విభ్రాంతి చెందాను. వారి మృతి జర్నలిజంకు తీరని లోటు. ఆయన ధైర్యంగల సర్దా అయిన వ్యక్తి" అని ఒక సంతాప సందేశంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ పి. వి. నరసింహారావు చెప్పారు.

"వాడేవీడు"లో రామారావు, మంజుల.

అల్లూరి సీతారామరాజుగా కృష్ణ!

"రవి అస్తమించనిదనుకొన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన విప్లవ వీరుడు "అల్లూరి సీతారామ రాజు" చరిత్రను హీరో కృష్ణ వెండితెర కెక్కిస్తున్నారన్నది తెలిసిందే.

పద్మాలయా పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించబడే ఈ చిత్రాన్ని కృష్ణ సమర్పిస్తూ 'స్వాతంత్ర్య సమరయోధుడు సీతారామ రాజు' పాత్రను పోషిస్తారు. సీతారామరాజ గెటప్‌కి నిపుణులను పిలిపించి స్కెచ్‌లు తయారు చేయిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన సంగీత కార్యక్రమాలు అపుడే ఆరంభం అయ్యాయి. తొలి పాట విజయదశమినాడు (అక్టోబరు 6న) కొసరాజు రాసిన "కొండదేవత ఈయమ్మా" అనే పాటను రికార్డు చేశారు.

సీతారామరాజు చరిత్ర జరిగిన యదార్థ స్థలాల్లో ఈ చిత్రం షూటింగు డిశంబరు 15 నుంచి జనవరి 31 వరకూ ఒకే ఒక పెద్ద షెడ్యూల్‌లో జరుగుతుంది. మన్యపు అడవుల్లోను, కృష్ణ దేవికోట, రాజావమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, నర్సీపట్నం, దార్ కొండ పరిసరాల్లోను ఈ చిత్రం నిర్మాణం 45 రోజుల్లో పూర్తవుతుంది.

త్రిపురనేని మహారథి రచన, పాటలు శ్రీ శ్రీ, ఆరుద్ర, కొసరాజు, సంగీతం: ఆదినారాయణరావ్, కూర్పు: కోటగిరి గోపాలరావు, ఫోటోగ్రఫీ: వి. యస్. ఆర్. స్వామి, దర్శకత్వం, వి. రామచంద్రరావు. నిర్వహణ జి. ఆదిశేషగిరిరావు, నిర్మాత జి. హనుమంతరావు.

విజయవాడలో కృష్ణ, విజయనిర్మల

అనిల్ ఆర్ట్సు వారి తొలిచిత్రం అవుట్ డోర్ షూటింగు ఈవారం విజయవాడ సమీపాన గల యనమలకుదురు, ఆకిరిపల్లెలలో జరిగింది. ఈ షెడ్యూలులో కృష్ణ, విజయనిర్మల పాల్గొని రెండు పాటలను. కొన్నిదృశ్యాలను పూర్తి చేశారు. ఈ చిత్రానికి "మైనరుబాబు" ఫేమ్ తాతినేని ప్రకాశరావు దర్శకుడు.

సినిమా

అవుట్ డోర్ పూర్తి అయిన రెండు రోజుల కల్లా మదరాసులో ఇన్‌డోర్ షూటింగును అక్టోబరు 9 నుండి 15 వరకు జరుపదలిచారు. నిర్మాత చిరంజీవి అనిల్. ఈ చిత్రానికి భమిడిపాటి రచనను. చలపతి రావు సంగీతాన్ని; తోట కళను, అశోక్ కుమార్ ఛాయను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల, ఎస్వీ రంగారావు, గుమ్మడి, సత్యనారాయణ, రాజబాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య మిక్కిలినేని సావిత్రి, శ్రీవిద్య ప్రధాన పాత్రధారులు. ఒక ముఖ్యపాత్రను జగ్గయ్య గెస్టుగా నటిస్తున్నారు. మంజు భార్గవి, అనే కొత్త నర్తకిని ప్రకాశరావు యీ చిత్రంద్వారా పరిచయం చేస్తున్నారు.

—శ్రీనివాస్

వైద్యము
హోమియోపతి "వైద్య విజ్ఞాన ప్రతుల" స్కీములో చేరండి.
రామవరామకృష్ణ హోమియో స్టోర్సు, చీరాల, ప్రకాశంజిల్లా.

శ్రీ వెంకటేశ్వర ఎం. ఏ. ప్రీవియస్ తెలుగుఇంగ్లీషు ఫలితాలు

తిరుపతి, అక్టోబరు 6: శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంవారు 1973 జూలైలో జరిపిన ఎం. ఏ. డిగ్రీ పార్టు—1 ప్రీవియస్ (బ్రాంచి5(సి), తెలుగు(సి) ఇంగ్లీషుపరీక్షలో ఉత్తీర్ణులయిన అభ్యర్థుల రిజిష్టరు నంబర్లు తాత్కాలిక జాబితా ఈ క్రింద ప్రచురిస్తున్నాము:

బ్రాంచి (సి) తెలుగు

1057 58 59 60 61 62 63 65 66 68 69 70 73 75 77 78 79 80 81 82 83 87 94 95 1100 01 02 12 14 20 23 31 38 39 43 60 62 63 64 65 66 67 68 69 3417 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 51 52 54 55 56 58 59 60 61 63 64 65 66 68 72 77 83 86 89 92 97 3524 30 36 37 49 51 54 68 70 71 76 82 87 97 3609 10 13 30 36 37 38 39 42 44 55 57 58 61 65 67 78 82 89 91.

దిగువ నంబర్ల అభ్యర్థుల ఫలితాలు తరువాత ప్రకటింపబడును.

1083—ఏ, 1103ఏ, 3457 67 74 84 85 93 3508 17 26 39 40 52 91 92 99 3600.

బ్రాంచి 5 (ఏ) ఇంగ్లీషు

989 93 95 1026 32 ఏ 35 42 44 45 46 49 50 51 52 2284 89 2309 12 14 24 62 2438 48 53 66 72 83 85 86—ఏ 90 2516 22 46 75 82 85 86 88 93 2609 09—ఏ 25 29 43 54 58 81 87 89 91 92 99 2710 22 24 26 30 33 37 64 80 90 97 2802 04 18 27 30 31 32 33 38 61 75 82 2907 11 15 17 30 32 34 35 41 43 46 48 49 56 58 62 74 78 79 3004 10 11 22 49 51 56 76 87 95 3104 05 07 10 11 12 15 18 26 43 45 51 56 59 77 88 3215 57 66 69 85 90 93.

ఈ క్రింది నెంబర్ల అభ్యర్థుల ఫలితాలు తరువాత ప్రకటింప బడును. 1006 18 2285 95 2319 21 31 32 54 2416 17 41 53 62 94 2505 17 25 30 31 35 41 60 81 82—ఏ 91 95 97 2603 04 07 42 43—ఏ 44 45 47 50 52 53 59 63 67 70 72 80 83 96 97 2701 02 05 17 24—ఏ 27 38 49 65 66 68 82 85 87 95 2820 28 29 35 44 58 59 64 76 91 2944 50 54 67 68 80 86 94 3003.

2885 నంబరు అభ్యర్థి ఫలితం తరువాత ప్రకటింప బడును.

క్రీడారంగం

విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ పోటీలు: మరికొన్ని ఫలితాలు

తిరుపతి, అక్టోబర్ 6: దక్షిణ మండలి అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నిరుటి విజేతలైన కాలికట్, నిరుడు ద్వితీయ స్థానం సహించిన మైసూర్‌పై 2—0 గోలులతో గెలుపు సాధించింది. ఈ సెమిఫైనల్ లీగ్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

ఇంకొక మ్యాచీలో బెంగుళూరు నాగపూరుపై 8—5 గోలులతో గెలుపు సాధించింది. (స్వ. ప.)

సంగ్రహ వార్తలు

టెన్నిస్ వృత్తి క్రీడాకారు ల సంఘం వచ్చే ఆకురాలు కాలంలో టోకియోలో ప్రత్యేక టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నది. విజేతలకు 1,50,000 డాలర్ల బహుమతి యివ్వబడుతుందని ఒక వార్త.

హైదరాబాద్‌లో జరుగుతున్న మోయిన్ ఉద్‌దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ మొదటి ఇన్నింగ్సు ఆధిక్యత బట్టి వజీర్‌సుల్తాన్ కోల్ట్సును ఓడించి సెమిఫైనలు చేరుకొన్నది.

గాంధీభవన్‌లో కిసాన్ సదస్సు

హైదరాబాదు, అక్టోబరు 6: ఏ. ఐ. సి. సి. తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కిసాన్ విభాగం సదస్సు గాంధీభవన్‌లో ఈ నెల 16న జరుగుతుంది. కిసాన్ విభాగం చైయిర్మన్ శ్రీ రణధీర్ సింగ్ దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

మార్కెట్ ధరలు

మద్రాసు మార్కెట్

మద్రాసు, అక్టోబరు 6:

వెండి ధరలు

వెండి కిలో గ్రాం 723—00. వెండి చిల్లర ధర 10 గ్రాం 7—35. బలోల్ సిల్వర్ కిలో గ్రాం 700—00.

బంగారం ధరలు

14 క్యారట్ల బంగారము 1 గ్రాం చిల్లర 21—25 వచ్చే బంగారము 22 క్యారట్లు 1 గ్రాం చిల్లర 34 00 24 క్యారట్ల ఆపరంజి బంగారము 10 గ్రాముల 357—50

వేరుశనగ నూనె

100 కిలోగ్రాముల టోకు ధర వాపీవారీ 775—00. అమ్మకందమ్ము అదనం. చిల్లర ధర కిలో 1 కి 8—30

వేరుశనగ కాయలు

80 కిలోగ్రాముల వర్షా కాలపు సీజన్ 320—00.

ఆముదం

100 కిలోగ్రాముల లోకవరుసు కోకుధర తెలుపబడలేదు. ఎల్లర ధర 650.00 సెలంలో యన్ క్వాలిటీ 16.05 ఆర్ గ్రాం టిన్ను 1కి 102—00.

కొబ్బరి నూనె

ట్రిల్ ఎం. ఎస్. బాల్ టిన్ను 1కి 116—00 కిలోగ్రాం రు. 169—00

వేరుశనగ పిండి

69 కిలోగ్రాముల బి. ఎస్. క్వాలిటీ 82—00

నువ్వుల నూనె

అగమార్కు 17 కిలోగ్రాం. 131—00 చిల్లర ధర కిలో 1కి 8—50

చక్కెర

హోల్‌సేల్‌మార్కెట్‌ధర 343లు 344—00

ఆదోని వేరుశనగ, ప్రత్తి మార్కెట్

ఆదోని, అక్టోబర్ 5:

ఈ రోజు ఇక్కడ వేరుశనగ, ప్రత్తి మార్కెట్‌లో ధరలు ఈ విధంగా వున్నాయి

వేరుశనగ నూనె రు. 79—50

యూనిట్ ట్రస్టు

బొంబాయి, అక్టోబర్ 5:

యూనిట్ ట్రస్టు ఆఫ్ ఇండియా యూనిట్ ఒకటికి అమ్మకం, కొనుగోలు ధరలు ఈ విధంగా వున్నవి:

రు. 10—65, రు. 10—35.

న్యూయార్క్ మార్కెట్

న్యూయార్క్, అక్టోబరు 5:

ప్రత్తి అక్టోబరు వాయిదా ధరలు:

ప్రారంభ ధర	79.30
ముగింపు ధర	78.90

హైదరాబాద్ మార్కెట్ వెండి, బంగారం ధరలు

హైదరాబాద్, అక్టోబర్ 8: హైదరాబాద్‌లో వెండిధర ఈ క్రిందివిధంగా వున్నది.

వెండి కిలో	రు. 689—00
పది గ్రాములు	రు. 7—00

మన దేవతలు

(2 వ పేజీ తరువాయి)

వీరభద్రుమణ్ణి తన 'పట్టిసం' (వెడల్పు కత్తి) తో అక్కడివారిని సంహరించి రక్తసిక్తమైన ఆ పట్టిసాన్ని పట్టిసం దగ్గర గోదావరి నీటిలో కడిగినాడట! అందువల్లనే దీనికి 'పట్టిసం' అనే పేరు వచ్చినదట. శ్రీనాథుని 'కాశీఖండం'లో కూడా ఈ విషయం చెప్పబడి ఉన్నది.

—బులుసు వేంకటరమణయ్య

నేడు

ఈ దిగువ కేంద్రములలో

తప్పక చూడండి!

విజయవాడ	...	శ్రీ మారుతి సినిమా
విజయవాడ	...	వెంకటేశ్వర టాకీస్
గుంటూరు	...	లిటిల్ కృష్ణా
విశాఖపట్నం	...	ప్రభాత్ టాకీస్
రాజమండ్రి	...	లక్ష్మి టాకీస్
కాకినాడ	...	పేలస్ టాకీస్
నెల్లూరు	...	విజయా మహల్
తెనాలి	...	బ్యూటీ థియేటర్
మచిలీపట్నం	...	లక్ష్మి టాకీస్
గుడివాడ	...	గౌరీశంకర్ టాకీస్
భీమవరం	...	శ్రీనివాస మహల్
విజయనగరం	...	కల్పనా థియేటర్
చీరాల	...	నాజ్ థియేటర్
ఒంగోలు	...	సీతారామ టాకీస్
తణుకు	...	రాయల్ టాకీస్
అమలాపురం	...	రమా పిక్చర్ ప్యాలెస్
అనకాపల్లి	..	సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్
శ్రీకాకుళం	...	రామకృష్ణా టాకీస్
ఉయ్యూరు	...	వెంకటేశ్వర టాకీస్
చిలకలూరిపేట	...	శ్రీ రామకృష్ణా టాకీస్
పాయకరావుపేట	...	రామకృష్ణ చిత్రమందిర్
హైదరాబాద్	...	దీపక్ మహల్
హైదరాబాద్	..	రీగల్ సినిమా
సికింద్రాబాద్	...	పేరడైజ్ టాకీస్
వరంగల్	...	శ్రీ నివాస పిక్చర్ ప్యాలెస్
ఖమ్మం	...	శ్రీనివాస మహల్
తిరుపతి	...	మహావీర్ టాకీస్
కడప	...	కృష్ణా పిక్చర్ ప్యాలెస్
ప్రొద్దుటూరు	...	రవునక్ పిక్చర్ ప్యాలెస్
కర్నూల్	...	వెరైటీ పిక్చర్ ప్యాలెస్
నంద్యాల	...	నేషనల్ టాకీస్
ఆదోని	...	వసంత పిక్చర్ ప్యాలెస్

క్వింటాల్ రు.70లు: ఖరీఫ్ ధాన్యానికి కొత్త ధర

న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఖరీఫ్ తరుణానికి మామూలు రకం ధాన్యానికి సేకరణ, ధరను క్వింటాల్ రు. 70గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మొన్న ప్రకటన చేసింది.

ఇంతకుముందు ముఖ్యమంత్రులు అంగీకరించిన మద్దతుధర కన్నా ఇది 7 రూపాయలు ఎక్కువ.

1973—74 తరుణానికి ఖరీఫ్‌కాయ ధాన్యాల సేకరణ ధరలు ఈ క్రిందివిధంగా వుంటాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రకటించారు.

మామూలు రకం ధాన్యాలు క్వింటాల్ రు. 70.

సజ్జలు: క్వింటాల్ రు. 72

మొక్క జొన్నలు:— క్వింటాల్ రు.70

రాగులు:— క్వింటాల్ రు. 70.

మంత్రి ఈ సేకరణ ధరలను ప్రకటించడానికి ముందు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఖరీఫ్ చర్చ జరిగింది.

ఆ తరువాత కేంద్ర మంత్రి మండలి రాజకీయ వ్యవహారాల సంఘం బియ్యం అమ్మకం ధరల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ధరల గురించి ఇంకా ప్రకటన జరుగ వలసి వుంది.

సేకరణ ధరలు పెరిగి నందు వల్ల అధరాలు కూడా పెంచబడవచ్చు.

ధాన్యం సేకరణ ధరలతోపాటు ప్రామాణిక రకాల బియ్యం ధరలను కూడా మంత్రి ప్రకటించారు.

వివిధ రాష్ట్రాలలో బియ్యం సేకరణ ధర క్వింటాల్ ఒక్కంటికి ఈ క్రింది విధంగా వుంటుంది.

ఆంధ్ర ప్రదేశ్	—రు. 111
బీహార్	—రు. 119
హార్యానా	—రు. 117
మధ్యప్రదేశ్	—రు. 104
పంజాబు	—రు. 117
ఉత్తరప్రదేశ్	—రు. 115
పశ్చిమబెంగాల్	—రు. 114

ప్రామాణిక రకాల ధాన్యం సేకరణ ధరల దృష్ట్యా మిగతా రకాల ధాన్యాల ధరలను నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపవలసిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది.

ఇప్పుడు ప్రకటించబడిన సేకరణ ధరలు తక్షణం అమలులోకి వస్తాయని శ్రీ అహ్మద్ చెప్పారు.

ప్రాంతంలో నాట్లు వేయడం జరిగిందని ఆయన చెప్పారు. గత మాసం చివరివరకూ పరిస్థితి ఇట్లాగే వున్నదని, ఆ తరువాత మరికొంత భూమిలో నాట్లు వేయడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ఇది మామూలు కన్నా 15—20 శాతం తక్కువే నన్నారు. ప్రాజక్టుల క్రింద, డెల్టా ప్రాంతాలలోనూ గల వరిపంట పరిస్థితి సంతృప్తికరంగానే వున్నదని, వర్షాధారమైన జలాశయాల క్రింది పంట మాత్రం దెబ్బతినే ప్రమాదం వున్నదని ఆయన అన్నారు. ఇంకా వానలు కురిసినట్లయితే, డెల్టా ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేసినందువల్ల దిగుబడి దెబ్బ తినవచ్చు నన్నారు. వీటన్నిటికీలోడు ఎరువుల కొరత వున్నదని, అయితే డెల్టా ప్రాంతాలలోను, ప్రాజెక్టుల క్రింది భూములలోనూ పంట బాగుంటుందని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కువ దిగుబడి అవకాశం

హైదరాబాదు, అక్టోబరు 6: ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఏడాది ఖరీఫ్‌పంట మామూలు సంవత్సరంలో వుండవలసినంత బాగా లేనప్పటికీ గత రెండు సంవత్సరాలకన్నా బాగా వుండే అవకాశాలు కనిపిస్తున్నదని గవర్నర్ సలహాదారుడు శ్రీ వి. కె. రావు ఆకాశవాణికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మొన్న తెలిపారు.

నైరుతి వానలు గత రెండు సంవత్సరాల కన్నా ఈ ఏడాది బాగున్నాయని, ఈ ఏడాది కూడా జులై, సెప్టెంబరులలో జల్లులు పడినాయని, ఆగస్టులో భారీ వర్షాలు కురిశాయని, ఈ వానలు బాగా విస్తృతంగా కురవడం వ్యవసాయం నిలబడటానికి జలాశయాలు నిండటానికి తోడ్పడిందని ఆయన అన్నారు.

ప్రస్తుతపు ఖరీఫ్ తరుణంలో మెట్టపంట క్రింద 145 నుంచి 160 లక్షల ఎకరాల భూమి సాగుబడి అవుతున్నదని, ఆగస్టు చివరికి విత్తనాలు జల్లబడిన భూమి 122 లక్షల ఎకరాలుగా వున్నదని, ముతక ధాన్యాలు మాత్రం మామూలుకంటే తక్కువగా చల్లడం జరిగిందని, వానలు భారీగా కురవనందువల్ల, విత్తనాలు చల్లడం ఆలస్యం అయినందువల్ల దిగుబడి కొంత తగ్గవచ్చునని ఆయన అన్నారు. వేరుశనగ క్రింద వున్న భూమి మామూలుకంటే 10 శాతం తక్కువ వున్నట్లు తెలుస్తోందని, పై కారణాలవల్లనే వేరుశనగ దిగుబడి కూడా కొంత తగ్గవచ్చునని చెప్పారు.

మామూలుగా ఖరీఫ్ తరుణంలో ధాన్యం సాగుబడి అయ్యే ప్రాంతం 65 లక్షల ఎకరాలుగా వుంటుందని, ఆగస్టు చివరివరకూ 48 లక్షల ఎకరాలకంటే కొంచెం తక్కువ

194 మంది ఉ. ప్ర. విద్యుత్ సిబ్బంది అరెస్టు

అలహాబాదు, అక్టోబరు 5: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి మండలి సిబ్బంది 194 మందిని పోలీసులు గత రెండు రోజులలో అరెస్టు చేశారు.

గడచిన 67 గంటలుగారాష్ట్రంలోవిద్యుత్ సరఫరా పూర్తిగా విచ్ఛిన్నమై పోయింది.

సబ్ స్టేషన్ లన్నింటి వద్ద పోలీసు కాపలా ఏర్పాటు చేయబడింది.

అలహాబాదులో గత మూడురోజులుగా పారిశ్రామిక సంస్థలేవీ పనిచేయడం లేదు. కరెంటు తరచు పోతున్నందువల్ల నీటి సరఫరా సరిగా లేనందువల్ల అలహాబాదు పౌరులు పెక్కు ఇబ్బందులకు లోనవు తున్నారు. కిరసనాయిలు, కొవ్వొత్తుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి.

అలహాబాదులో పిండిమరలు ఏవీ పని చెయ్యటం లేదు. అందువల్ల గోధుమపిండి కిలో 2 రూపాయలు అమ్ముతోంది. విద్యుచ్ఛక్తి సరఫరా లేనందువల్ల దుర్గ పూజ, రామ్‌దళ్ వూరేగింపులు దీపాలంకరణ లేకుండా జరిగాయి. ఇంతవరకూ ఇలాఎప్పుడూ జరుగ లేదని అక్కడివారు చెప్తున్నారు.

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ కార్మికులలో [illegible]ంగా వేతనాలు ఇవ్వమని కోరుతూ జల విద్యుదుత్పత్తి కేంద్రాల సిబ్బంది సమ్మె జరుపుతునారు.

తప్పక చూడండి!

రెండు తరాలకు మధ్య వారధికట్టిన సారథి చిత్రం!

శ్రీ సారథి ... కంబైన్స్

మైనరు బాబు

దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు

నవయుగ

ది సర్కార్స్ ఆటో ఇంజనీరింగ్ కాలేజి

(ఎ. టి. స్కూల్ కాంపౌండ్)

కావలి పి. ఒ., నెల్లూరు జిల్లా, ఏ. పి. (దక్షిణ ఇండియా)

ఈ క్రింది కోర్సునందు ప్రవేశము పొందుటకై దరఖాస్తులు కోరడమైనవి.

క్రమమైన తరగతులు గలవు.

DIPLOMA IN AUTOMOBILE ENGINEERING

A. M. I. M. I. (England) 2 యేండ్లు.

అర్హత: ఎస్.ఎస్.సి. / మెట్రిక్ / పి.యు.సి. మరియు అంతకుపైన.

అద్భుతమైన ఉద్యోగావకాశములు. విజయము తథ్యము : హాస్టల్ వసతి గలదు.

ప్రాస్పెక్టస్ మరియు దరఖాస్తు ఫారమునకు రు. 3 లతో దరఖాస్తు చేయండి.

కరస్పాండెంట్

అతి త్వరలో విడుదల!



(ఈస్ట్‌మన్ కలర్)

అనిల్ ధావన్, యోగితాబాలి, జయశ్రీ టి., నసీర్ హుస్సేన్, మెహమూద్ జూ. అండ్ రంజిత్.

సంగీతం: ఉషా ఖన్నా

దర్శకత్వం: జుగల్ కిశోర్

— ఎస్. ఎస్. ఫిల్మ్స్ రిలీజు



ఆంధ్ర హక్కుదారులు : గీతా ఎంటర్‌ప్రైజెస్, విజయవాడ. ఫోన్ : 76386

విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు : బర్మా రిపెట్రియాట్ సినీ ఎంటర్‌ప్రైజెస్, విశాఖపట్నం. తూర్పు గోదావరి జిల్లా : శ్రీ వెంకటరమణ పిక్చర్స్, కాకినాడ;

పశ్చిమ గోదావరి జిల్లా : త్రినాథ పిక్చర్స్, కాకినాడ. మైసూర్ & సీడెడ్ : నటేశ్ ఫిలిమ్ ఎక్స్ఛేంజి, గుంతకల్లు

Printed and Published for Nageswara Rao Estates (Private) Ltd., by S. Nageswara Rao at the Andhra Patrika Press, 6 & 7, Thambu Chetty Street, Madras—1. Editor: S. Radhakrishna.

గంటల పంచాంగం

ప్రమాది సం. ఆశ్వయుజ శుద్ధ దశమి

1973 అక్టోబరు 7 ఆదివారం శుద్ధ దశమి ప. 9-33 శ్రవణం ప.3-34, వర్జ్యం సా. 7-50 ల 9-32 కు.

1973 అక్టోబరు 8 సోమవారం శుద్ధ ఏకాదశి రా 10-46, ధనిష్ఠ సా. 5-12, వర్జ్యం రా. 12-40 ల 2-20 కు.

శివలెంక శంభుప్రసాద్
సంపాదకుడు
(1938—1972)

ఆంధ్రపత్రిక

ఒకరిచేయి చాచవలసిన
పనిలేని యాచకులకు దా
నమిచ్చి సత్కరించి
నారాయణుడు వరమ ధర్మవదమును కల్గిన్
(మహాభారతము)

ప్రమాది సం. ఆశ్వయుజ శుద్ధ దశమి
ఆదివారం

మరికొంత సాహసం అవసరం

అనంతపురంలో సమావేశమయిన ఆంధ్ర సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల సంఘం మండలి సభ్యులు తమని ఆరుసూత్రాల పథకం పర్యవేక్షణలోకి తీసుకురావటంపట్ల విరసన తెలిపారు. తమ ఉద్యోగాలకు నియామకాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ మూలప్రకారం జరుగుతాయి కనుక అవి ప్రాంతీయమయినవికావని వారు తీర్మానించారు ఈతీర్మానం విరసనకి ఆశ్చర్యం కలిగించదు. వింతో ప్రయాసతో, కష్టంతో ఉద్యోగసంపాదించుకున్నవారికి చెయ్యటానికి అర్హత ఉన్నవారిని 'హరి' జిల్లాలలోనే ఉద్యోగాలు చెయ్యాలనటం వాస్తవిక దృష్టితో చూసిందదు. దక్షిణానికి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలోనూ సమానమయిన ఉద్యోగావకాశాలు లేవు. రాష్ట్రరాజధానిలో ఉన్నన్ని అవకాశాలు ఇతరుల ఊళ్లలో ఎక్కడా ఉండవు. సచివాలయం మొదలయిన కార్యాలయాలలోని ఉద్యోగాలకి వర్తించని నిర్బంధాన్ని సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల ఉద్యోగాల మీద విధించటంలో అర్థంలేదు. అన్ని ఉద్యోగాలలోనూ సమర్థులనే నియమించటం నుంచి దీని అంగీకరించనివారు ఉండరు. హరిజనులవంటి వారి విషయంలో సామర్థ్యానికి సంబంధించిన అర్హతలిపట్టి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని కొంతవరకు సడలించవలసివస్తోంది. కాని, ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలోని ఉద్యోగాలు అదే రాష్ట్రంలోని ఇతరప్రాంతాలవారికి, (వారెంత సమర్థులయినప్పటికీ) అందుబాటులో ఉండరాదనే సిద్ధాంతం ఆధునిక కాలాలకి ఏమాత్రం సరిపోయేట్టుగాలేదు. ఇటువంటి సిద్ధాంతం న్యాయానికే కాక దేశశ్రేయస్సుకికూడా భంగం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ని రెండుగా విభజించే సిద్ధాంతం ఈ రాష్ట్రంలోని ప్రజలకి చెప్పలేనంత సంక్షోభాన్ని తెచ్చిపెడుతూవచ్చింది. ఆరుసూత్రాలపథకంతో 'రెండు ప్రాంతాల సిద్ధాంతం' చాలమట్టుకు నశించినట్లే అనుకోవాలి. దాని స్థానంలోవచ్చిన 'ఇరవయి ఒక్క ప్రాంతాల సిద్ధాంతం' ఊహకికూడా అందని చిక్కులని తెచ్చిపెట్టగలదని విస్పందేహంగా చెప్పవచ్చు. ఇంతదూరం రాగలిగిన రాజకీయవాదులు మరికొంతదూరం రావటానికి సాహసించటంలో తప్పులేదు. దేశంలో ఎక్కడాలేని వింత ఏర్పాట్లు చేసుకొనటంచేత నష్టపోయేది తెలుగువారేనని వారి ప్రతినిధులమని చెప్పుకొనేవారందరూ గ్రహించాలి.

రాష్ట్ర సమగ్రత పరిరక్షణ: ఢిల్లీ పథకానికి రాష్ట్ర సి.పి.ఐ. హర్షం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి.)

హైదరాబాదు, అక్టోబరు 6: తెలుగు ప్రజలు వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ సమగ్రత ఇప్పుడు ఆరుసూత్రాల పథకం వలన పరిరక్షింపబడుతున్నందుకు రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యవర్గం హర్షం వ్యక్తపరచింది.

గత మూడు రోజులుగా రాష్ట్ర కమ్యూనిస్టు సమితి సమావేశం ఇక్కడ వేముల పల్లి శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగింది.

రాష్ట్రంలో అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా రాజధాని నగరం అభివృద్ధికి, అందుకు అవసరమయిన నిధులు సమకూర్చుకొనేందుకు ఆరుసూత్రాల పథకంలో అవకాశం కల్పించబడిందని రాష్ట్ర కమ్యూనిస్టు సమితి పేర్కొన్నది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమస్యాపరిష్కారానికి ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెంటనే రూపొందించాలని సమితి కార్యవర్గం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో పాల్గొన్న చాలమంది శాసన సభ్యులు ఈ పథకాన్ని ఆమోదించడం శుభ సూచకమని పార్టీకార్యవర్గం పేర్కొన్నది.

గత ఐదేండ్లుగా ప్రత్యేక వాదపోరాటాల వలన రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని వివరించారు. నాగార్జున సాగరు, పోచంపాడు, శ్రీశైలం, వంశధార, తుంగభద్ర ఎగువ కాలువ పథకాలపై కోట్లాది రూపాయలు వెచ్చించబడినవని అయితే వాటి పనిలో ప్రతిష్ఠంభన ఏర్పడిందని సమితి కార్యవర్గం వివరించింది. రాష్ట్రసమైక్యత సర్వతోముఖాభివృద్ధి, వివేకంవల్ల హోర్మి విశాల దృక్పధం వలన సాధ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతవాతావరణాన్ని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యవర్గం ప్రజాస్వామ్య శక్తులకు విజ్ఞప్తి చేసింది.

మదన మోహన విజ్ఞప్తి

ఆరు సూత్రాల పథకాన్ని అంగీకరించి, దాని అమలుకు సహకరించవలసిందిగా మాజీ మంత్రి శ్రీ మదన్ మోహన్ నిన్న రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, మేధావులకు విజ్ఞప్తిచేశారు. శ్రీ మదన్ మోహన్ పూర్వ తెలంగాణా ప్రజా సమితి స్థాపకుడు.

ఆందోళనవలన ప్రజలకు మేలుకంటే కీడు ఎక్కువ కలిగిందని అనుభవం తెల్పుతున్నదని శ్రీ మదన్‌మోహన్ అన్నారు. ప్రభుత్వోద్యోగుల ఇబ్బందులను తీర్చేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది గనుక వారు ఆందోళనా పద్ధతిని విడనాడాలని ఆయన కోరారు.

కాంగ్రెస్‌వాదుల సభ మద్దతు

రాష్ట్ర సమస్య పరిష్కారానికి రూపొందించిన పథకానికి, పాత బస్తీలోని చంచల్ గూడా జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ యువజన యవజన కాంగ్రెస్‌వాదులు జరిపిన ఒక బహిరంగసభ మద్దతు నిచ్చింది.

సభకు శ్రీ బి. బాలకృష్ణన్ అధ్యక్షత వహించారు. నగర సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ అల్‌టాఫ్ హుస్సేన్, ఐ. యన్. టి. యు. సి. నాయకుడు శ్రీ సయ్యద్ ఘోరి, జమైతుల్ ఉలేమాకు చెందిన శ్రీ లాయక్ అలీ తదితరులు ఈ సభలో ప్రసంగించారు.

ఇప్పటికే చేర్పాటు కోరుతున్న కాంగ్రెస్ వాదులు, తమ కోర్కెను ప్రతిష్ఠా సమస్యగా భావించరాదని వారు విజ్ఞప్తి చేశారు.

ఆనందాబాయి విజ్ఞప్తి

ఢిల్లీ పథకాన్ని ఆమోదించిన కాంగ్రెస్ కార్యాచరణ సమితి సభ్యులను అభినందిస్తూ చేసిన ఒక ప్రకటనలో ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాన్ని పునరుద్ధరించవలసిందిగా కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి శాసన సభ్యురాలు శ్రీమతి ఆనందాబాయి విజ్ఞప్తి చేశారు. ఆరు సూత్రాల పథకాన్ని ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళటానికి ఈ చర్య తోడ్పడుతుందని ఆమె అన్నారు.

కేంద్ర నాయకులు చొరవ తీసుకుని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌వారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకు సహాయపడాలని ఆమె కోరారు.

అభ్యుదయ సంస్కరణల మహాసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయసంస్కరణలమహాసభ ఆరు సూత్రాల పథకాన్ని సమర్థించాలని నిశ్చయించింది. ఆంధ్ర—తెలంగాణ సమస్య పరిష్కారానికి ఈ పథకం ఎంతయినా ఉపకరించగలదని అభిప్రాయపడింది. సంకుచిత ప్రాంతీయతత్వాన్ని ఎదుర్కోవలసిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మహాసభ అధ్యక్షులు శ్రీ సి. హెచ్. దేవానందరావు (ఎం.ఎల్.సి.) శ్రీ పి. లక్ష్మణరావు (ఎం.ఎల్.ఎ.), జి. శ్రీరాములు (ఎం.ఎల్.ఎ.) ప్రభృతులు ఈ సంఘం సమావేశానికి హాజరయారు. కార్యవర్గం నిర్ణయాన్ని ప్రకటిస్తూ శ్రీ వై. ఆదినారాయణరెడ్డి ఈ పథకానికి ఆచరణలో అవకాశమిచ్చి చూడడం న్యాయమని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యా పరిష్కారంలో ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.

హరిజనులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పోరాటం

న్యూఢిల్లీ, అక్టోబరు 6: హరిజనులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సమిష్టిగా ఆందోళన జరపాలని బుధవారం నుండి మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన భారత కార్మిక సంఘం కేంద్రం (సి. ఐ. టి. యు) కార్యవర్గం నిర్ణయించింది.

ఇతర కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రతించి, రాజకీయాలతో సంబంధం లేకుండా హరిజనులపై జరిగే అత్యాచారాలకు కార్మిక వర్గమంతా గట్టిగా తమ వ్యతిరేకతను తెలియ చేసేందుకు ఒక తేదీ నిర్ణయించేందుకు తమ కార్యదర్శి శ్రీ పి. రామమూర్తి కి వారు అధికారం ఇచ్చారు.

కార్యవర్గ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తూ ఇటీవలి నెలలో కార్మికోద్యమానికి కొత్త సవాళ్లు ఎదురైనాయని అధ్యక్షుడు శ్రీ బి. టి. రణదివే పేర్కొన్నారు. ఎక్కువగా ఇందువల్ల బాధపడేది అంటరానివారుగా పరిగణింప బడేవారేనని, వారి ఇళ్ళుతగుల బెట్టడం, వారి స్త్రీలను చెరచడం, వారి భూములు కాజేయడం జరుగుతోందన్నారు.

పోలీసుల దురాగతాలకేగాక. స్వతంత్ర భూస్వాముల అత్యాచారాలకు కూడా వారు గురి అవుతున్నారని ఆయన అన్నారు. దీనిని వ్యతిరేకించి పోరాడే అవకాశం మనకు లభించినందుకు మనం గర్వించాలి అని ఆయన అన్నారు.

ధరలను బట్టి వేతనాల పెంపు అన్నిపాధలన్ని గుర్తించక, అవసరాల ప్రాతిపదికపై వేతనాలు నిర్ణయించకపోతే కార్మికులు సిరసించగలరని, వారు అధికోత్పత్తికి తోడ్పడలేరని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా, అవసరాల ప్రాతిపదికపై వేతనాలు నిర్ణయించాలని, ధరల పెరుగుదలకు పూర్తిగా ముదరా ఇవ్వాలని, బోనసు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వోద్యోగులు కోర్కెను ఆయన పూర్తిగా బలపరచారు.

ఆర్థిక రంగం చిక్కులలో ఉన్నందున ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయని, ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం ఆరంభిస్తే తప్ప పరిస్థితి మెరుగు కాదని ఆయన అన్నారు.

బియ్యం, తదితర ఆహార ధాన్యాల టోకు వ్యాపారాన్ని జాతీయం చేయాలని ఆయన కోరారు.

భారత ప్రభుత్వానికి కెన్యా క్షమాపణ

న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఇటీవల తమ దేశ రాజధాని నైరోబీ విమానాశ్రయంలో భారత ఆర్థిక మంత్రి శ్రీ వై. బి. చవాన్ సామాను సోదా జరిగినందుకు కెన్యా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి 'హృదయ పూర్వక క్షమాపణలు' చెప్పింది.

ఈ సంఘటన దురదృష్టకరమైనదిగా కెన్యా ప్రభుత్వం అభివర్ణించింది.

గోవాకు ఆచరణరీత్యా, రాష్ట్ర ప్రతిపత్తి మంజూరు

పనాజీ, అక్టోబరు 6: కేంద్ర పాలిత ప్రాంతమయిన గోవా, డయ్యూ, డామన్‌లకు పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సుల మేరకు 'ఆచరణరీత్యా రాష్ట్ర ప్రతిపత్తి'ని కేంద్రప్రభుత్వం మంజూరుచేసిందని ముఖ్యమంత్రి శ్రీమతి శశికళాకాకోద్కర్ నిన్న గోవా శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

సభవారు ఇదివరలో చేసివుండిన తీర్మానాన్ని కేంద్రానికి పంపగా వారు ఆ నిర్ణయం చేశారని శాసననిర్మాణ, పరిపాలనా నిర్వహణ అధికారాలు ఎక్కువగా మంజూరు చేశారని ఆమె వివరించారు.

రైల్వే అధికారుల 'నిరసనవారం'

బొంబాయి, అక్టోబరు 6: తొమ్మిది రైల్వేమండలాల అధికారులు ఒకేసారి వచ్చే సోమవారంనుంచి నిరసనవారం పాటిస్తారు. ఆ ఏడు రోజులు నల్లని బాడ్జీలు ధరిస్తారు.

నాలేండ్ల సర్వీసులోను ఇలా జరపడం వారికి ఇదే మొదటిసారి. రైల్వే అధికారుల సంఘాల సమాఖ్య ప్రతినిధి నిన్న ఇక్కడ మాట్లాడుతూ కోర్కెల సాధనకు మూడు, నాలుగు తరగతుల సిబ్బంది మాత్రమే ఇంతవరకు ఆందోళనా పద్ధతులను అనుసరించుతున్నారని చెప్పారు. సుమారు 8 వేల మంది అధికారులు తమ కోర్కెల సాధనకు ఆందోళన సాగించబోతున్నారని తెలిపారు. కేంద్ర అధికారులతో సమానంగా తమను పరిగణించాలని తాము కోరుతున్నట్లుగా వివరించారు.

స్వబలంపైనే పార్టీ నిర్మాణం: కాంగ్రెసువారికి చవాన్ సలహా

మదరాసు, అక్టోబరు 6: తమిళనాడులో కాంగ్రెస్‌వాదులు తమ స్వశక్తిపై ఆధారపడి పార్టీ నిర్మాణకృషి కొనసాగించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ వై. బి. చవాన్ సలహా ఇచ్చారు.

"ఈ పార్టీతోనో, ఆ పార్టీతోనో కలయికలేక సహకారం మీద ఆధారపడి లాభం లేదని ఉత్తర, దక్షిణ మద్రాసు, చంగల్పట్ జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన అన్నారు.

తమిళనాడులో పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి మాట్లాడుతూ, "ఇతరుల మీద ఆధారపడ్డవారు పూర్తిగా భ్రష్టులవుతారు" అన్నారు. మరాటీ సామెతను గుర్తుచేసి, పార్టీ కార్యక్రమాలలో విశ్వాసంగల కార్యకర్తల మీదే పార్టీ బలం ఆధారపడి ఉంటుందన్నారు. కార్మికులు, వ్యవసాయదారులు, అల్ప సంఖ్యాకులు, స్త్రీలు వగైరా అందరినీ సంఘటితపరిచి పునాదులనుంచి పార్టీ నిర్మాణం కొనసాగించాలని ఆయన అన్నారు. ప్రజలతో కార్యకర్తలకున్న సాన్నిహిత్యం మీదనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని ఆయన అన్నారు.

అధికారంలో ఉన్న పార్టీయే అభివృద్ధి చెందగలదన్న వాదాన్ని శ్రీ చవాన్ త్రోసిపుచ్చారు. ఏదో ఒకటి అర ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఓడిపోయినంతమాత్రాన నిరుత్సాహపడవలసిన అవసరం కూడా లేదన్నారు.

ప్రజలతో కలసి మెలసి తిరుగుతూ, వారి కష్టాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి వారికి తోడ్పడుతూ ఉన్నవాడే కార్యకర్త అనడానికి అర్హుడని ఆయన అన్నారు. జాతీయం చేయబడిన బ్యాంకుల వల్ల బీద వర్గాలవారికి సహాయం ఎందుకు సరిగా జరగడం లేదో తెలుసుకుని, వారికి అది లభించేలా కాంగ్రెస్‌వారు తోడ్పడాలన్నారు.

తమిళనాడులో యువతరాన్ని సంఘటితపరచవలసిందిగా ఆయన వారిని కోరారు. దేశమంతటా యువకులను ప్రధాని కూడ గట్టగలుగుతున్నారన్నారు. నిజమైన సమస్యలను వారి దృష్టికి తెచ్చి, సామ్యవాదం లక్ష్యాలను వారికి తెలియచేస్తే కాంగ్రెసువారు హృదయపూర్తిగా బలపరచగలరని ఆయన అన్నారు.

'నిప్పో' బ్యాటరీలు: అమ్మకానికి విడుదల

నెల్లూరు, అక్టోబరు 6: ఇక్కడి ఇండో నేషనల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిచేసిన "నిప్పో" లీక్ ప్రూఫ్ బ్యాటరీలను విడుదల చేశారు.

మట్సుషీటా ఎలక్ట్రిక్ ఇండస్ట్రియల్ (జపాన్) కంపెనీ సహకారముతో ఈఫ్యాక్టరీలో మొదటిసంవత్సరం 3 కోట్లు, రెండవ సంవత్సరం 6 కోట్లు, మూడవ సంవత్సరం 7న్నర కోట్లు బ్యాటరీలు ఉత్పత్తి చేస్తారు.

ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో 8 మంది జపాన్ టెక్నీషియన్లు, 26 మంది బాలికలతో సహా100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. త్వరలో మరో 20 మంది బాలికలను, 20 మంది బాలురను ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు తీసుకుంటారు. ఇంజనీరింగ్ పట్టభద్రులను యితరులను ఉద్యోగాలకు తీసుకొని వారికి జపాన్ టెక్నీషియన్లు గట్టి శిక్షణ నివ్వడం అూ ఫ్యాక్టరీవారు అనుసరించే ఉద్యోగ విధానంలో ప్రత్యేకత.

శ్రీ పి.ఓబుల్‌రెడ్డి మేనేజింగు డైరెక్టరు శ్రీ ఎన్.మనాబి డిప్యూటీ మేనేజింగు డైరెక్టరు. శ్రీ టి.వతాన్‌బి టెక్నికల్ డైరెక్టరు. శ్రీ వై.కృష్ణమూర్తి పర్సనల్ ఆఫీసరు.

రు30 లక్షల ఖర్చుతో ఫ్యాక్టరీభవన నిర్మాణము పూర్తయింది. జపాన్ టెక్నీషియన్లు రెండు నెలల వ్యవధిలోనే బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించ గలిగారు. (స్వ.వి)

త్రాగుడు మానమని పోలీసు అధికారులకు గవర్నరు సలహా

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, అక్టోబరు 6: త్రాగుడు మాని తమ క్రింది ఉద్యోగులకు ఆదర్శంగా పోలీసు అధికారులు నడుచుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు శ్రీ ఖండూభాయి దేశాయ్ సలహా ఇచ్చారు.

మూడురోజుల పాటు సెంట్రల్ పోలీసు లైన్సు జిమ్నాషియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల విధి నిర్వహణ సమావేశంలో మాట్లాడుతూ, త్రాగుడుకులల వాటు పడ్డ పోలీసు అధికారులెవరూ పరిస్థితులను విచక్షణతో గ్రహించలేరన్నారు. విధి నిర్వహణలోనే చురుకు తనం అటువంటి వారిలో తగ్గుతుందని ఆయన అన్నారు.

అధికారులు త్రాగుడుకు అలవాటు పడితే తమక్రింది ఉద్యోగులు కూడా దానినే అనుసరిస్తారని ఆయన అన్నారు. త్రాగుడు మాని వారికి ఆదర్శ ప్రాయులు కమ్మని ఆయన ఆ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసు బలాలు విధి నిర్వహణలో ఎంత ఖచ్చితంగా ఉంటాయో, అంతమైత్రీభావం కూడా ప్రదర్శించాలని ఆయన వారినికోరారు. కాఠిన్యము, నిర్దాక్షిణ్యము వారికి చెడు పేరు తీసుకు రాగలవని ఆయన అన్నారు. మెత్తని మాటలతో సాధించ వలసినదానిని, మొరటు తనంతో ఎన్నడూ సాధించలేమన్నారు.

రాకపోకల విధులు నిర్వహించేవారునిబంధనలు తప్పి నడిచేవారిని కొంత మర్యాదగా చూడాలన్నారు. చాలాసార్లు సైకలుమీద పోయే ఒకవ్యక్తో, కారుడ్రైవరో పొరపాటున ట్రాఫిక్ సిగ్నల్సును అతిక్రమించినప్పుడు సాధారణంగా కొంచెం మొరటుగా ప్రవర్తించడం జరుగుతుంటుం దన్నారు.

ప్రముఖులైన వారు రోడ్లపై పోతున్నప్పుడు వారు నిరాటంకంగా ప్రయణించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతూ వుంటాయని, అలా కాక వారు కూడా ట్రాఫిక్ నిబంధనలు అనుసరించేట్లుచూడటం మంచిదని ఆయన అన్నారు.

ప్రారంభంలో పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్ శ్రీ అబ్దుస్సలాంఖాన్ గవర్నరుకు, ఇతరులకు స్వాగతం చెప్పారు. గవర్నరు సలహాదారులు శ్రీయుతులు హెచ్. సి.సరీన్ వి. కె. రావు, సబ్ ఏరియా కమాండర్ బ్రిగేడర్ ఎం. కె. బాలచంద్రన్ పోలీసుకమీషనరు శ్రీ పి. వి. జి. కృష్ణమాచార్యులు, తదితర ప్రభుత్వ, పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరైనారు.

మాఊరి సమస్య

సాంబారులో ఈగలు

(10 రూ.లు. బహుమతి పొందిన లేఖ)

మా గ్రామంలోని ప్రభుత్వ హోటళ్లలో సాంబారు చేసేటప్పుడు మూతవెయ్యరు, ఈగలు పడుతూంటాయి.

ఎస్. విశ్వనాథ సెట్టి, జనరల్ మర్చెంట్స్, త. ల ము ఓ పి. (వయా) వెలుగోడు, కర్నూలు (జి).

16 పై.పత్రికకు 50 పై. ఛార్జి

సుమారు 2 వేల మంది విద్యావంతులు వున్న మా వూరిలో 16 పైసల పత్రిక కొనాలంటే 50 పై. చార్జితో గుడివాడ వెళ్లాలి.

మండాల శ్రీనివాసరావు, కేరఫ్ మండాల రామయ్య, హెడ్ మాస్టరు, ముక్కపాడు, లంకపల్లి (పో) (వయా) ఉంగుటూరు, గన్నవరం (తా), కృ. జి.

వాసిరెడ్డి సీతాదేవికి సన్మానం

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, అక్టోబర్ 6: 'సమత' నవలకు సాహిత్య అకాడమీ అవార్డు నందుకున్న సుప్రసిద్ధ రచయిత కుమారి వాసిరెడ్డి సీతాదేవిని (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంక్షేమ శాఖలో తనిఖీ అధికారిణి) పోయినవారం వరంగల్లు కాకతీయ రచయితల సభవారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు మీటింగు హాల్లో జరిగిన ప్రత్యేక మహాసభ—సమ్మేళనంలో దుశ్శాలువనుకప్పి సన్మానించారు.

పొట్టి శ్రీరాములు సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రామానుజ అధ్యక్షత వహించారు. శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కనకరత్నమ్మ స్వాగత వచనాలు పలికారు.

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం: తులసీదాస్ ప్రకటన

హైదరాబాద్, అక్టోబరు 6: కాంగ్రెస్ శాసనసభ పక్షం ఈనెల 9, 10 తేదీలలో సమావేశ మవుతుందని వచ్చిన వార్తలు నిజం కావని శాసనసభాపక్ష కార్యదర్శి శ్రీ యమ్. తులసీదాస్ నేడు ఒక ప్రకటన చేశారు.

సమావేశపు తేదీ ఇంకా నిర్ణయింపబడ లేదని, తేదీ నిర్ణయింపబడగానే ప్రకటన చేయబడుతుందని ఆయన తెలిపారు.

బ్యాంకు సొమ్ము దోపిడి ఉదంతం: 6 గురి అరెస్టు: కారు స్వాధీనం

న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్న కారు గురువారం ఢిల్లీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానుండి దారిలో అడ్డగించి ఆరులక్షల రూపాయలు దోచుకొనేందుకు ఉపయోగించినదేనా అన్న విషయం ఢిల్లీ పోలీసులకు ఇంకా నిర్ధారణగా తెలియలేదు.

వారణాసికి 64 కిలోమీటర్ల దూరంలో గల సబుబల్ పూర్ చెక్‌పోస్టువద్ద పోలీసు ఒక కారును పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సమాచారం అందగానే ఇక్కడ నుంచి ఒక పోలీసు బృందాన్ని పంపడం జరిగిందని పోలీసు అధికారి తెలియజేశారు.

అరెస్టయిన వారిద్దరూ మరికొందరితో కలిసి ఆ కారులో ప్రయాణం చేస్తూఉండగా ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు దానిని గుర్తుపట్టాడు. దాంతో దానిని ఆ చెక్‌పోస్ట్‌వద్ద ఆప వలసి వచ్చింది. కారు ఆగిన వెంటనే అందులో ఉన్నవారుతప్పించుకునిపారిపోయారు పోలీసులు వారిని వెదుకుతూ వెంట తరిమి సమ్యుద్‌రాజా రైలు స్టేషన్‌లో రైలు ఎక్కపోతుండగా అందులో ఇద్దర్ని అరెస్టుచేశారు.

పట్టుబడ్డ కారుకు దొంగ నంబరు ప్లేటు తగిలించబడి ఉంది. కాని దాని రిజిస్ట్రేషన్ పత్రాలు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారానికి తగినట్లుగా ఉన్నాయి.

అసలాకారును వారు ఈ దొంగతనానికి ముందు రోజే దొంగిలించడం జరిగిందని పోలీసువారు తెలియజేశారు.

పట్టుబడిన కారునుంచి ఒక పిస్తోలు, నాలుగు తూటాలు, లక్నోనుంచి వెలువడే ఒక హిందీ దిన పత్రిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రికలో ఈ దొంగతనానికి చెందిన రహస్యాలు, కారు పట్టుకోవడానికి ఆచూకీ తెలియచేసిన వారికి బహుమతి యివ్వబడుతుందన్న వార్త క్రింద కలంతో గీత వేయబడి ఉంది.

సమస్తిపూర్‌లో నలుగురు సాయుధుల అరెస్టు

ఇదిలా వుండగా సమస్తిపూర్‌లో గత గురువారంనాడు రాష్ట్ర రవాణాబస్సులో ప్రయాణం చేస్తున్న నలుగురు సాయుధులను సమస్తిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకడు బరేలీకి, మరొకడు వారణాసికి చెందినవారు. వీరు సెప్టెంబరు 28న ఢిల్లీ బ్యాంకు వ్యానును దోచుకుని పారిపోతుండగా, ఉత్తరప్రదేశ్— బీహార్ సరిహద్దులలో ఆపుచేయబడిన కారులోనుంచి తప్పించుకున్న ముఠాకు చెందిన వారో కాదో ఇంకా తెలియటం లేదు.

బరవునిలో ఈ సాయుధ దొంగలముఠా బస్సు ఎక్కింది. బస్సు కదిలి 200 మీటర్ల దూరం వెళ్ళిందో లేదో వారిలో ఒకడు రివాల్వరు చూపి ఒక ప్రయాణికుని వద్ద రు. 104 దోచుకున్నాడు. ముఠాలో మిగిలిన వారుకూడా ఇతర ప్రయాణికులను దోచుకోసాగారు. ఆప్ ప్రయాణికులు వారిని ఎదిరించి పోరాడారు. వారిలో ఒకడు దోచుకున్న సొమ్ముతో బస్సుదిగి తప్పించుకు పారిపోయాడు. కాని మిగిలిన వారిని ప్రయాణికులు పట్టుకున్నారు. సమస్తిపూర్ లో వారిని పోలీసులకు అప్పగించడం జరిగింది. వారి నుండి రెండు నాటు రివాల్వర్లను, 12 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బ్రిటన్‌లోని కోర్సుకు జర్నలిస్టుల ఎంపిక

న్యూఢిల్లీ, అక్టోబరు 6: జనవరి 10వ తేదీనుండి పన్నెండువారాలపాటు కార్డిఫ్ (బ్రిటన్)లో నిర్వహించబడే థామ్సన్ ఫౌండేషను ఉన్నత కోర్సుకు ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇద్దరు జర్నలిస్టులను ఎంపిక చేస్తున్నది.

ఈ అభ్యర్థులు ఇంగ్లీషు పత్రికలో పనిచేసినా, చేయకపోయినా ఇంగ్లీషుమాట్లాడేవారై ఉండాలని, వార్తా సంస్థల జర్నలిస్టులు కూడా ఈ కోర్సుకు అర్హులని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

అభ్యర్థులు పాతికేళ్లు దాటినవారై ఉండాలి. వార్తాపత్రికలో కాని, మేగజైనులో కాని వార్తా సంస్థలో కాని స్టాఫ్ జర్నలిస్టుగ వారికి కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి.

స్వాతంత్ర్య యోధులకు ఫింఛను: తిమ్మారెడ్డి అభ్యర్థన

హైదరాబాదు, అక్టోబరు 6 భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఆంధ్రప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య యోధులలో 1091 మందికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్యయోధులలో 943 మందికి పింఛన్లు మంజూరు అయినవని మాజీ వ్యవసాయశాఖమంత్రి స్వాతంత్ర్యయోధుల సంఘాధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి తెలిపారు.

యోధులందరూ ఆరు మాసాలు అంతకు మించి జైలు శిక్ష అనుభవించిన వారే కాక అంతకు తక్కువగా జైలు శిక్ష అనుభవించిన వారి విషయంలో ఎంచను ఎంత ఇవ్వవచ్చునే సంగతి గురించి నిర్ణయించవలసింది రాష్ట్ర ప్రభుత్వమేనని వివరించారు

అంగోలా, మొజాంబిక్‌లను పోర్చుగల్ వదులుకోదట

ఐక్యరాజ్య సమితి న్యూయార్క్, అక్టోబరు 6: పోర్చుగల్ అంగోలా, మొజాంబిక్‌లను వదులు కొన్నట్లయితే అవి రణరంగాలుగా మారిపోగలవని, ఆవి పోరుగు దేశాల ఆశలకు గురి కాగలవని, రక్తణ వ్యూహాలు పెట్టుకొన్న వారి మధ్య సంఘర్షణలకు కేంద్రం కాగలదని పోర్చుగల్ విదేశాంగమంత్రి శ్రీ వ ట్రూసియో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధిసభలో పేర్కొన్నారు. పోర్చుగల్ వైదొలగితే దక్షిణ ఆఫ్రికాలో వియత్నామ్ రణగతి పట్టడం, వివిధ జాతుల మధ్య సంఘర్షణలు రేగడం కూడా సంభవమని ఆయన అన్నారు

మొజాంబిక్‌లో పౌరుల సమూహ హత్యలు జరిగినట్లుగా ఇటీవల చెయ్యబడిన ఆరోపణలు గురించి ఆయన ప్రస్తావించి నాగరిక దేశమైన, సర్వసత్తాక ప్రతిపత్తికల పోర్చుగల్ వాటిపై విచారణ జరిపే హక్కును వినియోగించగలదన్నారు

వేతనసంఘం నివేదికపై 10వ తేదీలోగా నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 6: వేతన సంఘం నివేదికపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వచ్చే వారం మొదట్లో ప్రకటించవచ్చునని తెలుస్తున్నది.

నిన్న ఇక్కడ కేంద్ర ప్రభుత్వోద్యోగుల నాయకులు ఆర్థికమంత్రి శ్రీ వై. బి. చవాన్‌తో చర్చలు జరిపారు. శ్రీ చవాన్ సిబ్బంది నాయకుల అభిప్రాయాలను విని, అక్టోబరు 10 వ తేదీలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని వారికి చెప్పినట్టు తెలుస్తున్నది.

నిన్న చర్చింపబడిన ప్రధాన సమస్యలలో ఒకటి నివేదికను అమలు పరచవలసిన తేదీకి, బకాయిలను చెల్లించవలసిన తీరుకు సంబంధించినది.

సిబ్బంది తరపున చర్చలలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. ఎం. బెనర్జీ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రభుత్వం 1972 ఆగస్టు 1 వ తేదీనుండి వేతనసంఘం నివేదికను అమలు పరుస్తుందని, బకాయిలలో గణనీయమైన భాగం ఎక్కువ వడ్డీ ఇవ్వబడే ప్రత్యేక డిపాజిట్ నిధికి చెల్లింపబడ ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం తనకు కలిగినట్టు చెప్పారు.

ప్రభుత్వం వేతనసంఘం నివేదిక అమలుకు సూచించిన తేదీయైన 1973 మార్చి 1 వ తేదీనుండి ప్రభుత్వం నగదు రూపంలో బకాయిలను చెల్లించేపక్షంలో తాము ఈ ప్రతిపాదనను ఆమోదిస్తామని ఉద్యోగుల ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తున్నది.

కనీస వేతనం విషయంలో వేతనాన్ని రు. 185 నుండి కేవలం రు. 196 లకు పెంచితే తాము తృప్తిచెందమని, ప్రభుత్వం 15 వ భారత కార్మిక మహాసభ సూచించిన రు.314 ల కనీస వేతనాన్ని సూత్రప్రాయంగా అంగీకరించాలని ఉద్యోగుల ప్రతినిధులు కోరారు.

తిరుమలలో మైసూరు సత్రం కొత్త భవనాల నిర్మాణానికి విజ్ఞప్తి

తిరుమల, అక్టోబరు 6: ఇక్కడిమైసూరు సత్రం పాత భవనాలను పడగొట్టించి వాటి స్థానే నూతన భవనాలు నిర్మించేందుకు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగామైసూరు ప్రభుత్వానికి స్థానిక మైసూరు చారిటీస్ సలహాసంఘాధ్యక్షుడు శ్రీ వి. ఆర్. నాడయు విజ్ఞప్తి చేశారు.

మంజూరైన రు 17 లక్షలలో రు 3 లక్షలు ప్రభుత్వము విడుదల చేసినప్పటికీ తిరుమలలో నూతన కల్యాణమండపం, సత్రం నిర్మించడంలో జరుగుతున్న ఆలస్యంపట్ల ఆయన ఆందోళనను వెల్లడించారు పీఠీ నిర్మాణానికి భక్తులు రు 2 లక్షలు విరాళంగా యిచ్చి వున్నారన్నారు (స్వ వి)

సుందరకాండ

యామిజాల పద్మనాభస్వామి

36 వ సర్గ

న మాంసం రాఘవో భుంక్తే
న చైవ మధు సేవతే.
వన్యం సువిహితం. నిత్యం
భక్తమశ్నాతి పంచమమ్ 41

ఇక ప్రస్తుతం రఘురాముని అవస్థ చెప్తున్నారు. వివు. ఆయన రాచజాతికి తగిన మధు మాంసాలు విడిచిపెట్టాడు. అసలు భోజన మనేదే లేదు. ఒకవేళ చేస్తే ఏదో ఆవేళకి దుంపలు తింటూ వావప్రస్థుడు లాగా ఉన్నాడు. అది కూడ ఏ పొద్దుంకాలమో!

(ఒక వ్యాఖ్యాత "పంచమం, అంటే రెండు ఉదయ కాలాలూ, రెండుసాయంకాలాలూ గడిచి మూడవ నాటి ఉదయం కంద మూలాలు తింటున్నాడు అని వ్రాశాడు. ఇది ఏ పద్ధతి ననుసరించి చెప్పాడో నాకు అర్థం కాలేదు. ఏ ఆధారమూ తాను ఇవ్వనూ లేదు. మిగతా ఇద్దరు వ్యాఖ్యాతలూ సాయంకాలం అని చెప్పారు. (పాత స్సంగవ మధ్యాహ్న అపరాహ్ణములు నాలుగు కాలాలు అయినాక వచ్చేది 'సాయంకాలం'. మొదటి వ్యాఖ్యాత ఇది చెప్ప వలలక యుద్ధా—(లేదా) అని ఆరంభించి పైప వ్రాసిన అర్థం 'రెండు దినాలు అయినాక,) మూడవనాటిఉదయ కాలాలను ... వ్రాశాడు. రెండు దినాలు ... మూడవనాటి ఉదయ కాలం భుజించడం ఏ సంప్రదాయమో తెలిసిన పెద్దలు చెప్తే తెలుసుకుంటాము.

ఇది పండెహ నివృత్తి కోసం వ్రాశాను.

రాముడుకు రాజోచితమైన అన్నం, పానీయం, వగైరా సమకూర్చడానికి ఆప్తమిత్రుడు, రాముని అనుగ్రహం వల్ల వానర రాజ్యాధిపతి అయినవాడు సుగ్రీవుడు ఉన్నాడు. అయినా అలాంటి భోజనం ఆపేక్షించ లేదని గ్రహించాలి. (ఈ స్థితి మన్మథావస్థలు పదింటా 'అరతి' అనే అవస్థ ఒకటి. అన్నపానీయాలపై, భోగాలపై ప్రీతి లేక పోవడం. 'అరతి'—.)

నైవ దంశా న్నమశకాన్
న కీటాన్ న సరీసృపాన్
రాఘవో పనయే ద్గాత్రా
త్త్వద్గతేనాంతరాత్మనా 42

సర్వాత్మనా రాముడు నీకే అంకితం అయి పోయినందువల్ల ఇప్పుడు నీయెడబాటులో, శరీర స్మృతి లేని వాడైపోయాడు. శరీరము మీద వాలిన ఈగలనూ దోమలనూ తోలుకోడం గానీ, మీద పాకుతున్న పురుగుల్ని తీసి వెయ్యడం గానీ, లేదు. మీదినుంచి పాములు వెళ్లిపోతున్నా తెలియని అదీమాయ స్థితిలో ఉన్నాడు. (పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తి తమ ముందు విడిచిపెట్టిన తన శరీరం ఏమయినాసరే తెలుసుకోలేనట్టు సీలో లీన మైపోయిన రాముడు తన శరీర స్థితి గమనించ లేదని భావం.)

(సశేషం)

దినఫలం

7—10—1973 ఆదివారం

(శకసం. 1895 ఆశ్వయుజ మాసం 15)

మేషం:— అన్ని వ్యవహారాల్లోనుగౌరవ ప్రాబల్యాలు బాగుంటాయి. ప్రయాణం ద్వారా కార్యసాధన చేయగలరు. బంధువుల వ్యవహారాల్లో మీప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం:— సమయానికి యేదోఒక విధంగా డబ్బు చేతికిరాగలదు. సాహిత్య కళా రంగాల్లో మీకృషి రాణించ గలదు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు.

మిథునం:— కొన్ని వ్యవహారాల్లో మీరు శ్రమపడినా ప్రయోజనంఉండదు సాహసముతో కూడిన వ్యవహారాల్లోజోక్యం చేసుకోవడం తగదు. ఆరోగ్యం బాగుండదు.

కర్కాటకం:— మీ ఆలోచనలులభించ గలవు. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. నూతన వ్యవహారాలు బాగుంటాయి. సాటివారిలో గౌరవం లభిస్తుంది.

సింహం:— మీరుఅను కొనేదిఒకటి జరిగేది మరొకటి కావచ్చును. ఆడంబరం కోసం వ్యయం చేస్తారు. ... పోరాల్లో చికాకులు ...

కన్య:— ఈ దినం మీ కార్యక్రమాలు నిరాటంకంగా నెరవేరతాయి. సాహసముతో కూడిన వ్యవహారాలు లాభించ గలవు. నూతన విషయాలను తెల్సుకొంటారు.

తుల:— అన్నివ్యవహారాల్లోను ఫలితం సామాన్యంగా ఉంటుంది. బంధువులనిమిత్తం చేసే ప్రయత్నాలు సులువుగా నెరవేరతాయి. పుణ్య కార్యాలు చేస్తారు.

వృశ్చికం:— ఈ దినంమీకార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. వినోద కాల క్షేపాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది. అనుకూలం వార్తలను వింటారు.

ధనస్సు:— రావలసిన డబ్బు సమయానికి అందగలదు. సాహిత్య కళారంగాల్లో మీకృషి రాణిస్తుంది. నూతన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం:— మీ ప్రయత్నాలునిరాటంకంగా నెరవేరతాయి. ప్రయాణం ద్వారా కార్యసాధన చేయగలరు. సాంఘిక కార్య క్రమాల్లో మీప్రాముఖ్యత పెరుగుతుంది.

కుంభం:— సహాయం చేస్తావన్న వారు సమయానికి తప్పుకో వచ్చును. సాహసముతో కూడిన వ్యవహారాల్లో నష్టం రాగలదు. అధిక వ్యయం జరుగుతుంది.

మీనం:— ముఖ్యమైన పనులు యీదినం పూర్తిచేయడం మంచిది. నూతన విషయాలను తెల్సు కొంటారు. ... ఉంటాయి.

హేమ

ఆకాశవాణి

సోమవారం అక్టోబరు 8

హైదరాబాదు—ఎ

405.4 మీటర్లు

ఉ: 6—10 భక్తిరంజని: ఎస్. ఎస్. రాజశేఖరం కృతులు, త్యాగరాజ కృతులు 7—15 సంస్కృత పరిచయము: కాళిదాసు కుమార సంభవం —పంచమసర్గ: కేశవపంతుల నరసింహ శాస్త్రి 7—30గానసుధ 7—45 చిత్రసీమ: మాతృమూర్తి, తోడి కోడలు, మట్టిలో మాణిక్యం, మురళీకృష్ణ! ప్రసంగం 8—20 పచ్చతోరణం: ప్రసంగం డా: సుధాకర్‌రావు ప్రసంగం 8—25 శాంతాచక్రవర్తి.

మ: 1—10 చిత్రసీమ: జగమేమాయ, నడమంత్రపు సిరి, నేను—మనిషినే, ఆత్మబలం, బంగారుబాబు, దేశమంటే మనుషులోయ్ 1—30 ఎస్. ఎల్. ఎన్. శాస్త్రి: వయొలిన్.

సా: 5—30 విజయవాడ నుండి 7—45 మీరుకోరిన పాటలు 8—15 శాంతా చక్రవర్తి 9—15 స్వీయకవిత పుట్టపర్తి నారాయణాచార్యులు 10—00 ఎస్. ఎల్. ఎన్. శాస్త్రి: వయొలిన్.

హైదరాబాదు—బి

217. 4 మీటర్లు.

ఉ: 8—25 చిత్రసీమ 9—00 డి. శంకర్‌బాయ్: గాత్రం.

సా: 6—40 చిత్రసీమ 8—05 డి. శంకర్‌బాయ్: గాత్రం.

విజయవాడ

357.1 మీటర్లు

ఉ: 6—05 భక్తిరంజని, ఉపాసనాగీతం శివస్తుతి, నాటియాకలాం 7—15సంస్కృత పరిచయం, 8—25 హైదరాబాద్ నుండి

మ: 1—20 చిత్రతరంగణి: మనుషులు మమతలు: పాల మనసులు 1—30 కె. షి. అరుణాచలం నాదస్వరం.

సా: 5—30 వి.అనసూయాదేవి 6—20 చిత్రతరంగణి, టిక్కి శంకరయ్య, మంచి కుటుంబం 6—30 బాలవిహార్—పిల్లల కార్యక్రమము 10—00 పి. అనసూయాదేవి.

మద్రాసు—ఏ

416.7. మీటర్లు

ఉ: 6—35 మధురై ఎస్.సోమసుందరం 7—25 సంగీతమంజరి: ఎం. ఎల్. వసంత కుమారి 7—45లలితసంగీతకచేరీ: నిర్వహణ కె. వి. మహదేవన్, 9—04 చిత్రగానం.

మ: 12—02 ఆంగ్లంలో వార్తలు 12—50 మెల్లిసై: ఏ. పి. కోమల 1.04 సామూలై: శీర్కాళి గోవిందరాజన్ 2—3 ఎస్. జ్ఞానాంబాల్ 3—04 మెల్లిసై: ఎస్. ప్రేమ.

సా: 9—15 ఎస్. వి. పార్థసారథి.

మద్రాసు—బి

211. 3 మీటర్లు.

ఉ: 7—45 జానపదగేయాలు

సా: 6—30 గంగ కథానిక రచనవాణి ఫిల్మ్‌సంగీతం.

మా జీవితంలో చిక్కుల్ "వరదా" ల తొలగిం
వంటి "వరద" కొన్ని "వరదా" గా
నిలపాలని ఆకాంక్షిస్తున్నాం.
గణేశ్ ఏజన్సీ,
...
ఆర్.టి.సి. బస్టాండు ఎదురుగా
విజయవాడ—2.

కావలెను
తెలుగు వైశ్య (వైశ్యం కొన్ని, ...) ...
విద్య మెట్రిక్యులేషన్ ... వయస్సు 20 నుండి 35 సం. వివరములకు
20 సైనం కవరుతో బాక్సు నెం. 3213
ఆంధ్రపత్రిక, విజయవాడ—3కు వ్రాయండి.



మరణము
కీ॥ శే॥ కూరపాటి నవరత్నం
తన భర్త, అత్తమామలను అశేష బంధు కోటిని దుఃఖసాగరమున ముంచి తేది 27—9—73 గురువారం రా॥ 10.45 లకు ఆకస్మికముగ శివసాయుజ్యమునొందినది. ది 7—10—1973 ఆదివారం ... నాగము (గుడ్సుషెడ్ వెనుక) మా స్వగృహములో పెద్దకర్మ జరుగును.
కూరపాటి సుబ్బారావు : భర్త
" చినవాగరత్నం : మామ
" వెంకటసుబ్బమ్మ : అత్త
నడవల రాజమ్మ : తల్లి
" వెన్న కేశవులు : సోదరుడు
పెండెం రామలక్ష్మి : సోదరి.
జననం 1936 మరణం 27-9-73

శ్రీ శారదా జూనియర్ కాలేజి

కాకినాడ—1.
ఇంటర్మీడియేట్ ఇంగ్లీషు, తెలుగు మీడియములు
గ్రూపులు C E C, H. E. C., M. E. C.
ప్రవేశార్హతలు : 10వ తరగతి; మెట్రిక్; S. S. L. C. పరీక్షలలో ఉత్తీర్ణులైనవారు
పోస్టుద్వారా అప్లికేషను, ప్రాస్పెక్టసు కావలసినవారు రు. 3-00 లు మనియార్డరు పంపవలెను.
అప్లికేషను చేరుటకు ఆఖరు తేది 15-10-73
హాస్టలు వసతి కలదు.
S M వేదుల, M A, ప్రిన్సిపాల్
M. S. మూర్తి, M.A. గౌ. డైరెక్టరు

మిరపకు వచ్చే ముడుత, కాయ దొలిచే పురుగు ఇతర అన్ని

చీడలను గొప్పగా నివారిస్తుంది లెబేసిడ్
ముడుత తెగులే ముఖ్యం అయితే తప్పక ఎక్కువ కాలం రక్షణ యిస్తుంది.

మెటాసిస్టాక్స్
మిరపకు వచ్చే అన్ని పీడలపైనా ఎక్కువ కాలం.
బాగా మందు పనిచెయ్యాలంటే వాడండి.

డిప్టెరెక్స్‌డస్ట్
ఎల్లప్పుడూ లెబేసిడ్, మెటాసిస్టాక్స్, డిప్టెరెక్స్‌డస్ట్ ప్యాక్‌లో... గల సూచనల ప్రకారం వాడండి.

మిరప పండించే వ్యవసాయదారులు
ఎక్కువ మిరప పంట కొరకు సరియైన సమయంలో వాడుతారు

BAYER నాణ్యతగల బేయర్ క్రిమిసంహారక మందులు

6 సూత్రాల పథకానికి తెలంగాణా వేర్పాటు విద్యార్థి నాయకుల మద్దతు

హైదరాబాదు, అక్టోబర్ 6: ప్రస్తుత పరిస్థితులలో ఉత్తమ మైనదిగా ఆరు సూత్రాల పథకాన్ని ప్రత్యేకవాదులైన ప్రముఖ విద్యార్థి నాయకులు గత మంగళవారం ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని సమైక్యవాద శక్తులకు మరింత ప్రోత్సాహం లభించింది.

ఈ విద్యార్థి నాయకులలో శ్రీ విద్యాసాగర్, శ్రీ రవి ముదిరాజా, శ్రీ నర్సింగ్, శ్రీ మోహన్, శ్రీ కృష్ణ, నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థి యూనియన్‌ల కార్యవర్గ సభ్యులు వున్నారు. 1970 లో జరిగిన వేర్పాటు ఉద్యమంలో వీరంతా అగ్రగాములుగా వుండినవారే.

వేర్పాటుకోసం కృషిచేసిన తెలంగాణా విద్యార్థుల సిండికేట్ శ్రీ విద్యాసాగర్ అధ్యక్షతన జరిపిన సమావేశము, ఆరు సూత్రాల పథకాన్ని అమలు జరిపి చూచేందుకు అంగీకరిస్తూ తీర్మానించింది.

ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో జరిగిన యీ సమావేశంలో "డెయిలీ న్యూస్" సంపాదకులు శ్రీ కె. కేశవ్‌రావ్ ఆరుసూత్రాల పథకంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ పథకం భావాన్ని నిలబెట్టేందుకు, వెనుకబడిన ప్రాంతాల శ్రేయోరక్షణకు కొన్ని వివరణలు అవసరమన్న అభిప్రాయాన్ని సమావేశం వెల్లడించింది.

పథకానికి మద్దతును సాధించేందుకుగాను వేర్పాటువాదుల బృంద సమావేశాలను జరిపేందుకు తెలంగాణా విద్యార్థుల సిండికేట్ అంగీకరించింది.

ఇది యిలా వుండగా, ఆంధ్ర యంగ్ టర్క్స్ సెంట్రల్ కన్వీనరు శ్రీ మరువాడ రామమోహన్ కూడా ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరు సూత్రాల పథకాన్ని అంగీకరించాలని ఒక ప్రకటన చేశారు.

"ముల్కీ నిబంధనలు, ప్రత్యేక బడ్జెట్, ఒక ప్రాంతానికి కమిటీ అనేవి పోవాలన్నది మన కోరిక. ఇందుకు ఆరు సూత్రాల పథకము అంగీకరిస్తున్నది. పథకంలో అక్కడక్కడా కొన్ని సర్దుబాట్లు, మనం చేసుకోగలం. ప్రతి పరిష్కారాన్ని తిరస్కరిస్తే, వేర్పాటు జరుగాలని పట్టుబడితే, ఇందుకుగాను ఆందోళనను లేవదీస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సుకే గాకుండా జాతి శ్రేయస్సుకు కూడా హానికరం" అని శ్రీరామమోహన్ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

నెల్లూరులో రిక్షా వాళ్ల ఊరేగింపు

నెల్లూరు, అక్టోబరు 6: గాంధిజయంతి సందర్భాన జాతీయ కార్మిక కాంగ్రెసుకుచెందిన స్వంత రిక్షావాళ్లు, కాంగ్రెసు పతాకాలతో, గాంధిజీ చిత్ర పటముతో పట్టణంలో పెద్ద వూరేగింపు జరిపారు. వూరేగింపులో సిరా ,ఇందిరాగాంధికి జై' కార్మిక మంత్రి శ్రీ కె. రఘునాథరెడ్డికి జై' అంటూ నినాదాలు చేశారు. (స్వ. వి.)

"బారాసింగ" పరిరక్షణకు ప్రపంచ వన్యప్రాణి నిధి సహకారం

న్యూఢిల్లీ, అక్టోబరు 6: ప్రపంచ వన్యప్రాణి నిధి ఆర్థిక సాంకేతిక సహాయం చేస్తున్న దాదాపు అరడజన్ భారత వన్యమృగ పథకాలలో మధ్య ప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్కులోని 'బారాసింగ' (దుప్పి) పరిరక్షణ పథకము ఒకటిగా వుంది.

ప్రపంచ వన్యప్రాణి నిధి ఢిల్లీ ప్రతినిధి శ్రీ దిలీప్ సి. మత్తాయి పత్రికా ప్రతినిధులకు ఈ విషయం వెల్లడిస్తూ ప్రపంచంలో పెద్దపులి పరిరక్షణ కోసం ప్రపంచ వన్యప్రాణి నిధి సేకరిస్తున్న మిలియన్ డాలర్లలో తగినంత మొత్తం భారత్‌కు మళ్లించబడుతుందని ఆయన చెప్పారు.

రాజస్థాన్‌లో కరువు నివారణ నిధి దుర్వినియోగం: శాసనసభలో ఆరోపణలు

జైపూర్, అక్టోబరు 6: 1967—68లో కరువునివారణ నిధి దుర్వినియోగం చేయబడిందన్న ఆరోపణల గురించి స్వతంత్రమైన ఏ సంస్థ చేతనైనా ముఖ్యమంత్రి విచారణ జరిపించడానికి రాజస్థాన్ కరువు నివారణ సహాయశాఖ మంత్రి శ్రీ పరశురామ్ మాదర్నా అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో అంగీకరించారు.

అంతకుముందు ఆయన, కొందరు కాంగ్రెసు సభ్యులు పరస్పరం తీవ్రంగా మాట మాట అనుకున్నారు.

కరువు పనిగా శ్రీ మాదర్నా గ్రామం నుండి యితర ప్రాంతాలకు రోడ్డు వేయడానికి రు. 1 కోటి ఖర్చు చేయడం జరిగిందని, అందులో రు. 90 లక్షలు దుర్వినియోగమయిందని శ్రీ పి. సి. విష్ణోయ్ ఆరోపించారు.

ఈ ఆరోపణ రాజకీయోద్దేశంతో చేసినట్టిదని మంత్రి అనగానే శ్రీ మోహన్ చాంగని, శ్రీ శ్రీలాల్ గోటివాలా (కాం) అధిక్షేపణ తెల్పారు.

సొందూరుతాలూకాఫీసు ముందు పికెటింగ్: 26 మంది అరెస్టు

సొందూరు, అక్టోబరు 6: రాష్ట్ర సోషలిస్టు పార్టీ ఆందోళన సందర్భంగా నిన్న యిక్కడ తాలూకా ఆఫీసు ముందు పికెటింగ్ జరిపిన 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సొందూరు తాలూకా రైతుసంఘం కార్యదర్శి శ్రీ జి. నరసింగరావు అరెస్టు అయిన వారిలో వున్నారు.

సొందూరులో భూమిలేని పేదలకు భూమిని పంచి యివ్వాలని, మాజీ సొందూరు మహారాజా కుటుంబంవారికి వేటహక్కులు రద్దు చేయాలన్నవి రాష్ట్ర సోషలిస్టుపార్టీ కోర్కెలలో ముఖ్యమైనవి.

పంటల ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం: తిమ్మారెడ్డి హెచ్చరిక

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, అక్టోబరు 6: రాష్ట్రంలో తీవ్రమయిన ఎరువుల కొరత ఏర్పడిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు బాగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని మాజీ వ్యవసాయమంత్రి శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి హెచ్చరించారు.

మన రాష్ట్రానికి 1969—70 లో 24 లక్షల టన్నుల నత్రజని ఎరువులు సరఫరా కాగా ఈ ఏడాది లక్ష టన్నులకంటె తక్కువ మాత్రమే ఎరువులు సరఫరా అయినవని అందువలన రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురయారని ఆయన చెప్పారు.

మన రాష్ట్ర అవసరాలను రాష్ట్రప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా కేంద్రానికి తెలియజేయకపోయినందున ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఎరువుల ఉత్పత్తి పరిస్థితి మెరుగు కాకపోగా వచ్చే పది సంవత్సరాలలో దిగుమతులు కూడా తగ్గుతున్నట్లు ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతినకుండా వుండడానికి ఎక్కువ ఎరువులు సరఫరా అయ్యేట్లు చూడడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా పరిస్థితిపై వచ్చే వారం వ్యవసాయ కమీషన్ మన రాష్ట్రాన్ని సందర్శించినపుడు తాము చర్చలు జరుపగలమని ఆయన వెల్లడించారు.

వ్యవసాయ కమీషన్ సభ్యుడు శ్రీ రణధీర్ సింగ్ ఈ నెల 8 నుంచి 16 వరకు మన రాష్ట్రంలో పర్యటిస్తారు. శ్రీ తిమ్మారెడ్డి కూడా ఆయనతో ఈ పర్యటనలో పాల్గొంటారు. శ్రీ రణధీర్‌సింగ్ ఈ నెల 8 వ ఇక్కడకు వచ్చి అదే రోజు విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వెడతారు. 9 వ తేదీన విశాఖపట్నం 10 వ తేదీ రాజమండ్రి, 11 వ తేదీ ఏలూరు, 12 వ తేదీ గుంటూరు, 13 నెల్లూరు తిరుపతి, 14 కడప, 15, 16 లలో హైదరాబాదు సందర్శించి వ్యవసాయ సమస్యలపై చర్చలు జరుపుతారు.

పదముగ్గురి ప్రాణాలు తీసిన 8మంది వెర్రివారిముఠా అరెస్టు

జైపూర్, అక్టోబరు 6: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో నెలా పదిహేను రోజుల్లో 13 మంది ప్రాణాలుతీసిన ఎనమండుగురు వెర్రివాళ్లముఠా ఒక దానిని పిలిబంగా అనేచోట పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ముగ్గురుస్త్రీలు కూడా ఉన్నారు.

ఆ పదమూడు మంది నిద్రపోతుండగానే పదునైన కత్తులు ఉపయోగించి వీరు వారి ప్రాణాలు తీశారు.

ఈ ముఠాకు చెందినవారు ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారు పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారికోసం పోలీసులు తీవ్రంగా వెదుకుతున్నారు.

విద్యుత్ కొరతవల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం

కలకత్తా, అక్టోబర్ 6: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యున్మండలి పోవర్‌హౌస్‌పవర్ సప్లయ్ బాగా తగ్గించి వేసినందున తూఫాన్ ఎక్స్‌ప్రెస్, హౌరా—ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హౌరా మొఘల్ సరాయ్ మధ్య మాత్రమే నడుస్తున్నవి, అప్పర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీల్దా అలహాబాద్ మధ్య మాత్రమే నడుస్తున్నదని తూర్పు రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

ప్రపంచ ఆహార కార్యక్రమం సహాయ నిధులలో కోసివేత

రోం, అక్టోబరు 6: ప్రపంచ ఆహార కార్యక్రమం తాలూకు సహాయ ద్రవ్యధారాలు సగానికిపైగా కోసివేయబడినవి. తృణధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయి వుండడమే ఇందుకు కారణమని ఆ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్రీ ఫ్రాన్సిస్కో అక్వినో తెలియజేశారు. పెరుగుతున్న ధరల మూలంగానే కొన్ని ప్రాజెక్టులను తాము రద్దు చేయవలసి వచ్చిందని చెప్పారు.

"ఇటీవలి వారాలలో నేను కొన్ని మొరటు నిర్ణయాలు చేయవలసి వచ్చింది. అవి వర్ధమాన దేశాలలోని వేలాది ప్రజల జీవితాలకు బాధాకరంగా వుండగలవు" అని శ్రీ అక్వినో ఈ కార్యక్రమం తాలూకు 24 రాజ్యాల పాలకవర్గం సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం ఆరు రోజుల పాటు జరుగుతుంది.

కొన్నిదేశాలు రొక్కరూపేణా సహాయం ఇవ్వగలవని, కాని ఈ కార్యక్రమం క్రింద అవసరంలోవున్న దేశాలకు ఆహారరూపేణా సహాయం అందవలసివుందని చెప్పారు. 1974 చివరివరకు 12 లక్షల టన్నుల ఆహారం ఆయా ప్రాజెక్టుల క్రింద అవసరం కాగా 613 వేల టన్నుల ఆహారం మాత్రమే అందగల సూచనలు కనుపిస్తున్నవని వివరించారు. ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులు వేటినీ కూడా ఆమోదించమని కోరడం జరుగదని, ఇది ఈ కార్యక్రమం యొక్క పదేండ్ల చరిత్రలో అపూర్వమయిన సందర్భమని తెలిపారు.

ఆహార—వ్యవసాయసంస్థ డైరెక్టరు జనరల్ శ్రీ బోయెర్మా మాటాడుతూ ఇది నిజంగా వెనుకంజయే నని అన్నారు.

ట్రాలరు 'అక్షమరు' మునక

కొచ్చిన్, అక్టోబరు 6: 30— మీటర్ల ట్రాలరు— "అక్షమరు—23" కొచ్చిన్ వాస్తవ్యులైన పి కాప్టెన్, తొమ్మిది మంది సిబ్బందితో గత మాసం కొచిన్ నుండి కలకత్తాకు వెడుతూవుండగా ఒరిస్సా కోస్తాలో మునిగిపోయినట్లు శాసనసభ్యుడు శ్రీ కె. జె. హార్వెల్ ద్వారా తెలుస్తోంది.

గత నెల మధ్యలో ఒరిస్సా కోస్తా కళింగపట్నం దగ్గర చివరిసారిగా కనబడింది. ఆ తరువాత జాడ తెలియలేదు. ... దించి అధికారులనుండి నివేదికకోసం ఎదురుచూస్తున్నట్లు శ్రీ హార్వెల్ చెప్పారు.

దసరా శుభాకాంక్షలు
ఆనందములేనిదే జీవితము లేదు

ప్రపంచములో ఎంతోమంది స్త్రీలు, పురుషులు ధనము, సౌందర్యము ఉండి కూడ బలహీనత ఉండడము వల్ల జీవితము యొక్క ముఖ్యమయిన సుఖమును పొందలేకపోతున్నారు. మా యొక్క 23 సంవత్సరాల అనుభవంతో తయారుచేసిన మందుల వలన జీవితంయొక్క సంపూర్ణ సుఖమును పొందండి. నరముల బలహీనత విద్యుచ్ఛక్తి యంత్రములచే బాగుచేయబడును.
సంప్రదించు వేళలు:
ఉదయం 8-00 నుండి 1-00.
సాయంత్రం 4-00 నుండి 9-30వరకు
డా. రాయ్ గుప్తరోగముల నివారణ నిపుణులు
రాయ్ మెడికల్ హాల్
అలంకార్ టాకీస్ ఎదుట
ఫోన్: 74658. విజయవాడ-3
[ఆదివారంరోజు కూడ తెరచిఉంచబడును]

నిర్మాణాభివృద్ధిలకై వ్యాపారమునకు సహాయంచేస్తున్నాం...



ఎవరైతే చిల్లర వ్యాపారము మరియు వివిధమైన చిన్న చిన్న వృత్తి వ్యాపారములు చేసుకుంటున్నారో వారికి మేము అప్పులు ఏర్పాటు చేస్తాం. మరియు మా 575 బ్రాంచిల ద్వారా మొత్తానికి ప్రతి ఆర్థిక సంఘ సమూహములను కనిపెట్టుచున్నాం అన్నది మా పేద్యమైన ఋణ పథకముల వల్లనే

తమకు తామే లాభదాయకంగా సహాయపడేలా
ప్రజలకు సహాయము చేయుచున్నాము

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్

మా అవసరము ఉన్న ... కేరళ స్టేట్ లాటరీ టికెట్లు ...
మా ఏజెన్సీలో రాజస్థాన్ లాటరీ బంపర్ ప్రైజు రు. 5,00,000,
18—11—73 తేదీ డ్రాలో మైసూరు లాటరీ బంపర్ ప్రైజు రు. 3,00,000
టిక్కెట్టు ఒక రూపాయి ఒక టిక్కెట్టు కొని మీరు లక్షలు పొందండి. 10 టిక్కెట్లు కొన్నవారికి రిజిస్టరు పోస్టుఖర్చులు ఉచితం. మా వద్ద అన్నిరాష్ట్రాల లాటరీ టిక్కెట్లు హోల్‌సేల్‌గాను, రిటెయిల్‌గాను లభించును.
వనదుర్గా ఏజన్సీ, దుర్గా భవన్ బిల్డింగ్స్, ఆర్.టి.సి. బస్టాండు దగ్గర, విజయవాడ-2
ఫోన్ : 74217

చక్కగా ఉడుపులు ధరించువారందరు
తమ వస్త్రములను
టి. మంగారామ్
నుండియే యెన్నుకొనెదరు

మంగారామ్ వారివద్ద మీకు సూటింగులందు మరియు షర్టింగులందు అనేక రకములలో—టెరివుల్, టెరిన్, టెరినీ—కాటన్ పాలి, చెక్కులు, గళ్ళ యందు యెన్నుకొనుటకు వీలుగా గలవు. ఇవన్నికూడా ప్రఖ్యాతి గల మిల్లులనుండి మిల్లుల చే నిర్ణీత ధరలకు లభిస్తాయి.
మరియు సరికొత్త నమూనాలలో చీరలు సాంప్రదాయపు శిల్కులు, సింథటిక్స్, చిఫాన్సు, జార్జెట్లు, ఎంబ్రాయిడరీలలోను లభిస్తాయి. ఐనారస్ వివాహపు చీరలు మా ప్రత్యేకత, సరిక్రొత్త అందాల నమూనాలలోను, పాస్టల్ వర్ణములందున్నూ మా వద్ద ఉడుపులకు ప్రసిద్ధిగలవు.
శ్రేష్ఠమైన వస్త్రములు సరసమైన ధరలలో మంగారామ్ మాత్రమే మీకు విక్రయించును.

టి. మంగారామ్
(ఏర్ కండిషన్డ్)
45, రతన్ బజార్, మద్రాసు—3. ఫోన్ : 35722



బనియన్లు మరియు జె జట్టీలు.

UNION PUBLIC SERVICE COMMISSION

Advertisement No 40

Applications are invited for undermentioned posts. Age as on 1-1-1973 must be within the prescribed age limits but is relaxable for Government servants except where otherwise specified. Upper age limit relaxable upto 45 years for certain categories of displaced persons from erstwhile East Pakistan, repatriates from Burma and Sri Lanka and for persons who migrated from East African countries of Kenya, Uganda and United Republic of Tanzania. Upper age limit relaxable by 5 years for Scheduled Castes and Scheduled Tribes candidates. No relaxation for others save in exceptional circumstances and in no case beyond a limit of three years. Qualifications relaxable at Commission's discretion in case of candidates otherwise well qualified. Higher initial pay may be granted to specially qualified and experienced candidates except where otherwise specified.

Particulars and application forms obtainable from Secretary, Union Public Service Commission, Dholpur House, Shahjahan Road, New Delhi-110011. Requests for forms must specify name of post, advertisement number and item number and should be accompanied by self-addressed unstamped envelopes for each post at least of size 23×10 cms, indicating thereon name of post for which forms are required. Commission may remit fee in the case of genuinely indigent and bonafide displaced persons from erstwhile East Pakistan who migrated on or after 1-1-1964 but before 25-3-1971 and to repatriates from Burma and Sri Lanka who migrated on or after 1st June, 1963 and 1st November, 1964 respectively. Separate application with separate fee required for each post. Candidates abroad may apply on plain paper if forms are not available, and deposit fee with local Indian Embassy. If required, candidates must appear for personal interview. Closing date for receipt of applications with crossed Indian Postal Order for Rs. 8 (Rs. 2 for Scheduled Castes and Scheduled Tribes) 5th November, 1973 (19th November 1973 for applicants from abroad and for those in the Andaman & Nicobar Laccadive, Minicoy and Amindivi Islands) Treasury receipts not acceptable.

Posts at S. Nos. 6, 7, 8, 10 and 11 permanent but appointment on temporary basis. Posts at S. Nos 1 3 4, 5 and 9 temporary but likely to continue indefinitely Post at S No 2 temporary but likely to continue.

One post each at S. No. 9 reserved for Scheduled Castes and Scheduled Tribes candidates. Post at S No 8 reserved for Scheduled Castes candidates but to be treated as unreserved if no Scheduled Castes/Scheduled Tribes candidate is available Post at S. No. 3 reserved for Scheduled Castes candidates, who alone need apply.

Two posts at S. No. 9 reserved for Emergency Commissioned/Short Service Commissioned Officers who were commissioned in the Armed Forces on or after 1 11 1962 but before 10-1-1968 or who had joined any pre-Commission training before the latter date, but who were commissioned after that date and are released/invalided owing to disability attributable to military service/due to be released, if such suitable candidates are available; otherwise to be treated as unreserved

1. One Joint Director (Industrial Planning), Planning Commission. Pay Rs. 1100—50—1400. Age limit 45 years. Qualifications essential (i) At least second class Master's degree in Economics of a recognised university. *Or* Degree in Engineering or Master's degree in Technology of a recognised university. (ii) About ten years' experience in a responsible capacity in research or field studies in the problems of industrial development, seven years in the case of engineering degree holders and those holding Master's degree in Technology.

2. One Reader (Sociology), Institute of Criminology & Forensic Science, New Delhi, Ministry of Home Affairs. Pay Rs. 700—50—1250. Age limit 40 years. Qualifications essential (i) A second class post-graduate degree in Sociology with specialisation in Criminal Sociology or Sociology of Deviation of a recognised university or equivalent. (ii) Independent published work of high standard (evidence to be produced) or about three years' experience of conducting or guiding research (evidence to be furnished). (iii) About five years' experience of teaching post-graduate classes in the subject.

3. One Assistant Statistician, Directorate of Plant Protection, Quarantine & Storage, Ministry of Agriculture (Department of Agriculture). Pay Rs. 350—25—500—30—590—EB—30—800—EB—30—830—35—900. Age limit 30 years. Qualifications essential (i) At least a second class Master's degree in Statistics or Mathematics with Statistics as a special subject. (ii) About three years' experience in designing scientist experiments and statistical analysis of the experimental data.

4. One Senior Scientific Officer, Grade I, Gas Turbine Research Establishment, Bangalore, Research & Development Organisation, Ministry of Defence. Pay Rs. 700—50—1250. Age preferably below 40 years. Qualifications essential (i) Second class degree in Mechanical Engineering of a recognised university or equivalent. (ii) About four years' research experience in turbo-machinery

5. One Senior Technical Assistant (Agricultural Implements), Ministry of Agriculture (Department of Agriculture). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential (i) A degree in Agricultural/Mechanical Engineering of a recognised university or equivalent. (ii) About two years' experience in designing, manufacture, standardisation and popularisation of improved agricultural implements.

6. One Technical Assistant, Public Health Engineering, All India Institute of Hygiene & Public Health, Calcutta, Directorate General of Health Services, Ministry of Health & Family Planning (Department of Health). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential (i) Degree in Civil Engineering of a recognised university or equivalent. (ii) A post-graduate degree or diploma in Public Health Engineering or about two years' practical/teaching or research experience in public health engineering works in an organisation of repute or a Government department.

7. One Demonstrator (Physiological and Industrial Hygiene), All India Institute of Hygiene & Public Health, Calcutta, Directorate General of Health Services, Ministry of Health & Family Planning (Department of Health). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential: M.Sc. degree in Organic Chemistry or Biochemistry of a recognised university or equivalent qualification.

8. One Cameraman, Films Division, Ministry of Information & Brodcasting. Pay Rs. 475—25—500—30—680. Age limit 45 years. Qualifications essential: Matriculation of a recognised university or equivalent with about five years' experience in motion picture photography. *Or* Degree/Diploma in Cinema (Motion Picture Photography) of a recognised university/institute or equivalent with experience of motion picture photography.

9. Eight Medical Officers Grade II, Border Roads Development Board, Ministry of Shipping & Transport. Pay Rs. 425—25—450—30—600—35—705—EB—35—950 plus non practising allowance @ 25% of pay subject to a minimum of Rs. 150 p.m. and a maximum of Rs 400 p.m. (according to Border Roads Regulations). Age limit 40 years Qualifications essential (i) A recognised medical qualification included in the First or Second Schedule or Part II of the Third Schedule (other than licentiate qualifications) to the Indian Medical Council Act, 1956 Holders of educational qualifications included in Part II of the Third Schedule should also fulfil the conditions stipulated in Section 13(3) of the Indian Medical Council Act, 1956. (ii) Completion of compulsory rotating internship.

10. One Demonstrator (Biochemistry & Nutrition), All India Institute of Hygiene & Public Health, Calcutta, Directorate General of Health Services, Ministry of Health & Family Planning (Department of Health). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential: M.Sc. degree in Physiology with Nutrition of a recognised university or equivalent qualification.

11. One Demonstrator (Biochemistry & Nutrition), All India Institute of Hygiene & Public Health, Calcutta, Directorate General of Health Services, Ministry of Health & Family Planning (Department of Health). Pay Rs. 325—15—475—EB—20—575. Age limit 30 years. Qualifications essential: M.Sc. degree in Biochemistry/Organic Chemistry/Chemistry with Food Technology or Food and Nutrition/Physiology with Nutrition of a recognised university or equivalent.

CORRIGENDUM

One Technical Officer (Rice Mills) Department of Food, Ministry of Agriculture. Reference item 7 of Commission's Advertisement No. 35 published on 1-9-1973. It is notified for general information that the recruitment to the post has since been cancelled. The fee paid by the candidates who have applied in response to Commission's above advertisement will be refunded in due course.

davp 560 (28) / 73



అమ్మకము















నేడే చూడండి! అమలాపురం ... కమలేశ్వరలో — అమాయకుడు

ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం

ఆంధ్రపత్రిక - ఆదివారం అక్టోబరు 7, 1973

తృతీయ స్కంధము

56

తాపసోత్తమా!—నా ముద్దుల పట్టిని తుద ముట్టించ వలెనని మాబద్ధవైరి యుధాజిత్తు యుద్ధావేశంతో మున్ముందుకు చొచ్చుకు వస్తున్నాడు. దానిని గమనించనే లేదా? పూర్వకాలంలో ఒకప్పుడు ఇదేవిధమయిన వృత్తాంతం సంఘటిల్లినది. ప్రాచీనకాలంలో పాండవేయులు అయిదుగురు పాంచాలీదేవితో అరణ్యవాసం చేస్తూ ఒక ఆశ్రమంలో నివసించారు. ఆ తరుణంలో ధౌమ్యాదిగాగల మహర్షులు కొందరు వారి వెంటనే నివసించారు.

అటువంటి పరిస్థితిలో కామాంధుడు జయద్రథు డన్న మహీనాథుడు వాహినీ సహితుడై ఆ ఆశ్రమం సమీపించి ధౌమ్యాది తపోధనుల నొక్కమారు సందర్శించ వలెనని, నిశ్చయించుకున్నాడు. ఆ సైన్య రథంనుండి దిగి అల్లనల్లన తానొక్కడే మున్ముందుకు సాగిపోయి ధౌమ్య మునీంద్రుని ఆతిథ్య మర్యాదలందుకుని కుశల ప్రశ్నలతో ప్రసంగం ప్రారంభించాడు. అటు పిమ్మట ఆశ్రమ పరిసరంలో అంచ నడకలతో పారాడుతున్న అత్యద్భుత సౌందర్యరాశి ద్రౌపదీదేవిని, నవలోకించి నేదినిదీ! ఈ ఒయ్యారి ఎవ్వరు? ఇంతటి మనోహారిణిని నేనింతకు మునుపెన్నడూ చూచి ఉండ లేదు! ఈమె నామధేయ మేమి? అని ప్రశ్నించాడు?

ధౌమ్య మహర్షి ఆ ప్రశ్నవిని ఒకింత ఆశ్చర్యపడి జయద్రథ మహీనాథా పరిశుభ్ర కీర్తితో, జగతిలో అంతటా వెన్నెల వెలుగులు [illegible] పాండునందనుల ధర్మపత్ని ఈ సాధ్వీమణి! పాండవేయులు నీ [illegible] కదా! ఈమెనే ఎరుగవా? వారింతకు మునుపు వేటకై పోయి విపినంలో విహరిస్తున్నారు ఇక త్వరలోనే ఇచ్చటికి మరలి రాగలరు రవంత నీవు వేచి ఉండవలసినది' అని సగౌరవంగా [illegible] అయితే విపరీత మోహాంధుడా సైంధవుడు శీఘ్రమే ఆ సాం [illegible] విడిచి సమీపించి 'అలనా తిలకమా! [illegible] విధాలా కుశలమేనా? నీ పతులయి [illegible] క్షేమమేనా? అయ్యో! ఈ కారా [illegible] నివసిస్తున్నందువల్ల ఎంతగా చిక్కి [illegible] నీవు! నీవంటి పుష్పసుకుమారి [illegible] ఘటిల్లినది? అని ఎంతో [illegible] కుశల ప్రశ్న లారంభించాడు [illegible] అభిమానాని కెంతో [illegible] కుసుమాధ్యులతో బరదు [illegible] లాదరించినది అయితే ఆ దురా [illegible] మరి మంచి చెడుగుల మాట [illegible] పరిసరంలోనే మునీంద్రులున్న సంగతి [illegible] రవంతయినా తలపెట్టక ఆసాధ్వి నవ [illegible] వట్టిపశువుల వంటి మానిసుల [illegible] వాని పరువనే గుర్తుండవు గదా!

ఇందువల్లనే ఆ యుధాజిత్తు మాకెంతో దగ్గిర చుట్టమయినంత మాత్రాన విశ్వసించ రాదని ఆతని దుష్టదోరణికే మాత్రము అడ్డమాకలుండవని, విన్న విస్తున్నాను. కనుకనే ఎంతటి ఆత్మీయుల ఎడల నయినా నమ్మిక పనికి రాదని నా దృఢ నిశ్చయము. అటు పిమ్మట పాండవేయులా శీలవతి నాదుకుని సంరక్షించినా, ఆవిధంగా ఆమె పడరాని ఇడుముల పాలయినదిగదా!

దీని కింకొక ఉదాహరణం తనుకెరిగి స్తున్నాను. ఆ ప్రహ్లాదుని పౌత్రుడు బలి చక్రవర్తిని శ్రీహరి మహేంద్రుని, హితంకోరి కపట వామనమూర్తి ఆకారంతో మోసగించి, సామ్రాజ్యం సమస్తము స్వాయత్తం చేసుకున్నాడు. అతడొక మాయా బ్రాహ్మణుడని, మూడడుగుల మేరపుడమి అడిగి ముల్లోకాలు స్వాధీనం చేసుకోబో తున్నాడని, ఆ బలి సార్వభౌముని కెరుకపడక లేదు! అయినా అనన్య సామాన్యమయిన ఔదార్యంతో తనసర్వస్వము ధారపోసి అపూర్వ



దాత అన్న ప్రతి గడించు కున్నాడు. ఆహా! ఏమి అతని వదాన్యత! సత్వగుణ స్వరూపుడా శ్రీ మహావిష్ణువే ఆవిధంగా వంచించినప్పుడు ఇక సామాన్య మానవు లెంతటి వారు?

వట్టరాని లోభమోహాలతో కన్ను, మిన్ను కానని, వారికిది దుష్కార్యమన్న ఆలోచన నీ మాత్రము మొలకెత్తదు! అటువంటి వారు అన్యాయంగా పరుల విత్తంతో బాటు మానప్రాణా లపహరిస్తున్నారు. ధూర్తులై పరాయి స్త్రీలతో రమిస్తున్నారు. ఇది దుష్కార్యమనిగాని, సత్కార్యమనిగాని, ఆలోచించక యదేచ్ఛగా, విచ్చల విడిగా సంచరిస్తున్నారు. ఆ క్రూరులెవ్వరికీ, పరలోక భీతిగాని, పాతిత్య భయంగాని, లోలోపల ఒకింతయినా మొలకెత్తనేరవు! కాని పజ్జను లెల్లప్పుడూ పుణ్య తీర్థాలలో పర్యటిస్తున్నారు. నేరదాతలై విద్వాంసుల నాదరిస్తున్నారు. ఇక లోభమోహం ధులకెల్లప్పుడు జీవహింసమీద, జారత్వ చోరత్వాలమీద, విపరీతమయిన ఆసక్తి కలుగుతున్నది. అంతేకాని వారి హృదయాలలో కార్యాకార్య వివేచన ఒకింతయినా పొటమ రించలేదు.

ఇందువల్ల మన ఆశ్రమం సమీపంలో పొంచి, వేచి, నిరీక్షిస్తున్న ఆయుధాజిత్తు నెలాగయినా వెనుకకు మరలించి నా చిన్నారి సుదర్శనుని సంరక్షించ వలసినది. ఇకఆలసించిన ఎడల ఎప్పుడేవిధంగా అకార్యం తలపెట్టక గలడో అని ఆందోళన పడుతున్నాను.

భరద్వాజ మౌని ఆ సచ్చారిత్ర ఆర్త నివేదన విని మిక్కిలి జాలిపడి, భయపడ వలదని ఓదార్చి యుధాజిన్నరపతిని సమీపించి, "రాజేంద్రా! నీవిచ్చటకి సైన్య సహితుడై విచ్చేసిన హేతువేమి?" అని సూటిగా ప్రశ్నించాడు. యుధాజిత్తు ఆ బిజ్ఞాన కొకింతయైనా వెక్కు చెదరక, "మునీంద్రా!! మనోరమాదేవిని పుత్రునితోబాటు వెంట బెట్టుకుని పోవలెనని నిశ్చయించుకున్నాను. నా రాక కిదే ప్రధాన కారణము! అని తన దృఢ నిశ్చయం విస్పష్టంగా వ్యక్తీకరించాడు.

భరద్వాజతపశ్శాలి ఆ ప్రతిసమాధానం విని, తన ఆగ్రహం లోలోపలే నిగ్రహించు కుని "నృపాలా! మనోరమాదేవి భరించ రాని పతి దుఃఖంతో పితృశోకంతో మిక్కిలి దీనురాలై కుమారుని వెంట బెట్టుకుని వచ్చి నన్ను శరణు వేడుకున్నది. నేనా రాజ్ఞికి అభయం ప్రసాదించాను. నీ వెంట వచ్చిన పక్షంలో ఆ అనద అలజడి తొలగి పోగలదా? ఇదెక్కడి మాట! మరి లేని పోని వాదులాట మాని వచ్చిన దారినే తరలిపో'' అని అను నయ పూర్వకంగా హెచ్చరించాడు. అయినా ఆయుధాజిత్తు రవంతయినా మెత్తబడక మరింత మొండి పట్టుదలతో తన ఆంత ర్యంలోని అక్కసంతా భీషణ ధూషణలతో ఒక్క గుక్కలో వెళ్లగక్కి "హోయీ!! జడ దారీ! ఈ లేని పోని మాట లేల?! నేనన్న మాట కెదురక చెప్పక మనోరమా దేవిని సక్రమంగా నా కప్పగించి మరీ కదిలిపో, లేకపోయిన ఎడల చాలా బలాత్కారంగా నేనా రాణిని చేజిక్కించు కోగలను సుమా!'' అని ఎలుగెత్తి గర్జించాడు.

ఆ ప్రత్యుత్తరం విన్నంతలోనే భరద్వాజ మహర్షి భగ్గుమని ప్రజ్వలించి యుధాజిత్తు నీసడించి కసిరి కొట్టి, మరింతగా ఆగ్రహో దగ్రుడై ప్రజ్వరించాడు.

"ఓరీ! పాపాత్మా! నీవా! శీలవతి శిరో మణి, మనోరమాదేవిని బలాత్కారంగా చేజిక్కించుకోగలిగిన ఎడల చేజిక్కించుకో! ఈ విధంగా బెదిరించినంత మాత్రాన బెదిరి పోయి ఆ రాజ్ఞీమణిని కప్పగించి చేతులు ముడుచుకుని కూర్చోగల మనుకున్నావా? ఛీ! ఛీ! తాపసుల మయినంతలోనే పీకింత అలుసయిపోయామా? పూర్వ మొక ప్పుడు గోమాతకోసం వసిష్ఠ మహర్షితో కయ్యానికి కాలు దువ్విన ఆ విశ్వామిత్రుని కెట్టి గతి పట్టినదో నీ వెరుగవా? చేయ గలిగినదేదో చేసుకో! ఛీ!''

[సశేషం]

మాస్కో

రష్యా డైరీ

క్రొన్ని సంవత్సరాల క్రితం 'రష్యా' వెళ్లటం ఒక విశేషం. ఇప్పుడు సోవియట్ యూనియన్‌కి ప్రతిరోజూ ఎందరో భారతీయులే వెళ్లి వస్తున్నారు. ఇక రాజకీయాలలో భారత దేశం ఎన్నో విధాలుగా రష్యాకి దగ్గిర అవు తోంది. ముందు ముందు ఇంకా ఎందరో ఈ దేశం నుంచి సోవియట్ యూనియన్‌కి వెళ్లే అవకాశాలు కలుగవచ్చు. సోవియట్ యూనియన్‌ని గురించి తెలుసుకోవాలనే కోరిక భారతదేశంలో క్రమంగా ఎక్కువ కాక తప్పదు. నేటి ధోరణులని చూస్తే కావలసినంత సమాచారం బయటపడి తీరు తుందనిపిస్తుంది!

రష్యాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ జరిగినదంతా అనేకుల వ్యాఖ్యలకి వస్తువు అవుతూ వచ్చింది. ఆసక్తి, ఓపిక ఉన్న వారికి ఇంగ్లీషు మొద లయిన భాషలలో చదువుకొనటానికి కావలసి నన్ని రచనలు ఉన్నాయి. తెలుగులో ఇటు వంటి రచనల కొరత — చాలా పెద్ద కొరత — ఉండటంలో ఆశ్చర్యంలేదు. ఈ వ్యాసంలో సోవియట్ యూనియన్‌ని అనుశీలించే ప్రయ త్నం ఏమీ లేదు.

ఒక సామాన్య పత్రికా ప్రతినిధి ఆదేశం వెళ్లినప్పుడు కలిగిన అను భవాలు కొన్నిటిని క్లుప్తంగా వర్ణించే ప్రయత్నం మాత్రం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోలికలని గురించి రాయాలని పించినప్పుడు రాయకుండా ఉండటం కష్టం!

కారుల కొరత

మాస్కో వూరు చూడగానే మొదట పాశ్చాత్య దేశాలలోని పెద్దనగరాల లాగే ఉండదనిపిస్తుంది. క్రమంగా కారుల సంఖ్యలో కొరత, చిన్న అంగళ్లు లేకపోవటం బాగా తెలుస్తుంది. (అమెరికాలో ప్రతి వెయ్యి మందికీ సుమారు అయిదు కారులు తయా రయితే సోవియట్ యూనియన్‌లో ఒకకారు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇటీవలే ఇక్కడ ఇటాలియన్ ఫియట్ కంపెనీ ఒక కారు ఫ్యాక్టరీ కట్టటానికి సహాయపడింది. 1975 కి సోవియట్ యూనియన్‌లో ప్రతి వెయ్యిమందికి నాలుగు కారులు ఉత్పత్తి కావచ్చు.) పెట్రోలు కొరత, నగరాల వాతా వరణం కలుషితం అయ్యే ప్రమాదం కారుల కొరత ఉన్నా ఫరవాలేదనిపించేట్లు చేస్తాయి! కొందరికి ఉపయోగపడే కారుల కన్నా ఎంద రికో పనికివచ్చే బస్సులు ఎక్కువ కావాలని శ్రీ క్రుశ్చేవ్ ఒకసారి అన్నారు. కారు ప్రయా ణం ఇచ్చే తృప్తి బస్సులో వెళ్లటం ఇవ్వదని ఒక రష్యన్ ఈ విలేఖరితో అన్నాడు.

వేతనాలు

సెప్టెంబరులో మాస్కో అంత చలిగా ఉండదు. విదేశాల వాళ్లు ఎందరో చొక్కాలు, స్వెట్టర్లతో కూడా వస్తూ ఉంటారు. ఒక భారతీయ యువతి పట్టి చొక్కాతో వానలో నడిచి వెళ్లటం కూడా ఈ విలేఖరికి కనిపించింది. రష్యా యూరోపుకి చెందిన దేశం అని ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. కమ్యూనిస్టు ప్రభావాలవలననేమో కొందరు "టై" మొదలయిన వాటిపట్ల కొంత నిర్లక్ష్యం చూపించినప్పటికీ, మొత్తం మీద పాశ్చాత్య వేషాలకే ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది. ఆడవారి సంగతి సరేసరి!

ఎయిరోఫ్లోట్ విమానాల ఎయిర్ హోస్టెస్‌లే 'హాట్ గెపులు' వేసుకుంటున్నారు. అయితే ఇక్కడి సామాన్య జనం వేతనాలతో పోల్చి చూస్తే దుస్తుల, కాలిజోళ్ల ధరలు కొంచెం అధికం కనుక ఎక్కువమంది దుస్తులు పాతబడినవిగా కనిపించటంలో ఆశ్చర్యం లేదేమో! (ఈ విలేఖరితో కలిసి ప్రయాణం చేస్తున్న ఒక భారతీయ రచయిత ఒక ప్రత్యేకమయిన టాక్సీ డ్రయివరుని అతని జీతం ఎంత అని అడగగా నెలకి నూట ఇరవయి రూబుళ్లని తెలిసింది. సుమారుగా ఉండే 'షూ' జత ఇరవయి రూబుళులయినా ఉంటుంది. చాలామంది కాన్వాసు, రబ్బరు

[ఆంధ్రపత్రిక ప్రతినిధి]

మొదలయిన పదార్థాలతో చేసిన పాదరక్షలు వేసుకుంటూఉంటారుట. 1964 జూలయిలో శ్రీ క్రుశ్చేవ్ ఎన్నోరకాల ఉద్యోగుల వేతనాల హెచ్చింపులని వెల్లడించారు. ఆయన లెక్కలని బట్టి కార్మికులకి ఎందరికో నెలకి నలభయి రూబులుల జీతం ఉండేది. ఉపాధ్యాయులు, అంగళ్లలో గుమాస్తాలు, డాక్టరులు, నర్సులు వీరికి నెలకి నూరు రూబులల దాకా జీతాలు ఉండేవి. ఆ కాలంలో షూ జత వెల పన్నెండు రూబులలకి తక్కువ ఉండేది కాదుట. ఒక సూటు కొనాలంటే నూరు రూబులులవయిన ఖర్చు అయ్యేదిట.)

1970కి సోవియట్ యూనియన్‌లోని కార్మికుల, జీతాలు సంపాదించుకునే వారి సగటు వేతనం గంటకి సుమారు 91 రూపెక్కులు ఉండేది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ అంకె సుమారు 3.36 డాలరులు ఉండేది. (నేటి మారకం లెక్క కుంటే ఇది సుమారు 2.35 రూబులు లతో సమానం.)

సన్యాసి

క్రెమ్లిన్ బొమ్మలు చూసే వారం టకిసి తలహాగా లపంటి గుమ్మ టాలు కల చర్చి ఒకటి బాగా ఆకర్షిస్తుంది. ఈ కట్టడానికి "భయంకరుడు"గా పేరు పొంది ఇవాన్ జార్‌తో చనువుగా వుండే వాసిలీ బ్లజెవునీ అనే సన్యాసికీ ఏదో సంబంధం ఉంది. ఈ సన్యాసి ఎంత మంచు నడుతున్నా చెప్పటే దుస్తులు కాని, పాద రక్షలు కాని వేసుకునేవాడు కాడుట!

లెనిన్‌గ్రాడ్

రష్యన్ రైలుబళ్లు శుభ్రంగాఉంటాయి. (చాలా పొడుగుగా కూడా ఉంటాయేమో అని పిస్తుంది ప్లాట్‌ఫారమ్ ఈ చివర నుంచి ఆ చివరకి నడిచే వారికి!) మాస్కోలో మధ్య రాత్రి బండి ఎక్కితే ఉదయం ఎనిమిదిన్నరకి లెనిన్‌గ్రాడ్ చేరుకోవచ్చు. ఒకనాటి పీటర్స్ బర్గ్ జర్మనీతో యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్రోగ్రాడ్‌గా మారింది. అదే లెనిన్‌గ్రాడ్ అయింది. అనేక కారణాల వలన లెనిన్‌గ్రాడ్ బాగా యూరోపునగరం అనిపించుకుం టుంది. ఇక్కడ ఆధునిక రష్యా నిర్మాతగా వర్ణింపబడే పీటర్ జార్ కట్టించిన భవనాలు ఎన్నో కనిపిస్తాయి. లెనిన్ నివ సించిన "స్మాల్నీ" భవనం ఒకటి కొంత ప్రసిద్ధి చెందినదే కాని పంబున చెప్పిన భార తీయ రచయిత దానిని చూడాలన్నప్పుడు కొందరికి అది ఏమిటో సరిగ్గా తెలియ లేదు.

శవం బిడిలె

"లెనిన్‌గ్రాడ్ అంటే పిటర్ నగరమే" అని కొందరంటారు. అయినా, ఒకఅమెరికన్ పత్రికా రచయిత అన్నట్లు ఈ వూరు దానిని స్వాధీనం చేయటానికి ఎంతో బాధపడి, తమప్రాణాలు అర్పించిన వారి స్మృతికి ఒక శ్రద్ధాంజలి అనటమే ఎక్కువ సముచితంగా ఉంటుంది. "స్మాల్నీ" భవనం బయట ఉండే ఒక పెద్ద లెనిన్ విగ్రహం ముందు వధూవరులు వచ్చి పువ్వులు పెట్టి వెడుతూ వుంటారు. క్రెమ్లిన్ బయట ఉండే లెనిన్ మసోలి యమ్ (శవ గృహం) ముందు కూడా ఇటు వంటి పుష్పాంజలిని అర్పిస్తూ ఉంటారు. సోవియట్ యూనియన్‌లో ఎక్కడికి వెళ్లినా తమిళనాడులో శ్రీ అన్నాదురై, భారతదేశం అంతటా గాంధిగారి విగ్రహాలు కనిపించి నట్లు లెనిన్ విగ్రహాలు కనిపిస్తాయి. (ఒకప్పుడు లెనిన్ శవంతో బాటు స్టాలిన్ శవాన్ని కూడా భద్రపరిచారు కాని కొంత కాలం అనంతరం తీసివేశారు.

"అతన్ని శవగృహాన్నుంచి తీసుకుపోతున్నారట.

శవపేటిక సందులలో నుంచి ఒక చిన్న ఆవిరి శ్వాస బయటపడింది. కాని లోపలి మనిషి మౌనంగా ఉండిపోయాడు.

ఆ మౌనంలో బెదిరింపు ఉంది. మూగకోపంలో బిగించిన పిడికిళ్లు, రసాయనాలతో భద్రపరిచిన పిడికిళ్లు, శవపేటిక సందులకి నొక్కుకుంటూనే మరణించినట్లు నటించాడు."

1961 చరికాలంలో స్టాలిన్ శవం తొలగింపబడినప్పుడు రష్యా కవి ఎవి టుషెంకో రాసిన పద్యం ఇంగ్లీషు అను వాదానికి ఇది తెలుగు సేత!) (ఇంకా వుంది)



లేపాక్షి శిల్ప వైశిష్ట్యము

(గత సంచిక తరువాయి)

ఇచ్చటి శైలి యంతయు విజయనగర ముదే. పశ్చిమ చాళుక్యులది కొంతయుండ వచ్చును. అరవైలు దూరమున ఎవరివో, బవుద్ధులవో జైనులవో, పాదముల శిల్పము కలదు. ఇక్కడికి పది మైళ్ల దూరమున బాణ రాజుల రాజధాని పరిగిపురము కలదు. కాని దాని ప్రభావము కనబడదు. పావనా శేశ్వర, నాగలింగముల బాణులవేమో కాని అచ్చటి నల్లరాతి పని ఇచ్చట లేదు. విజయ నగర దేవాలయము లన్నిటిలోను లేపాక్షి లోనే శిల్పములు ఎక్కువ. హంపీలో ఎక్కువ యుండవచ్చును గాని ఇంతటి వైవిధ్యము గల శిల్పసంపద తోటి ఒక్క దేవాలయావర ణము మరియొకటి లేదు. వివిధ రీతులు, భిన్నసంప్రదాయములు, మహాబృహన్నిర్మాణ ములు మొదలు చిన్నచిన్న వాని వరకు, నాగ లింగము, బసవయ్య మున్నగునవి ఇచ్చట కేంద్రీకరించినవి. చోళుల శిల్పములలో పటుత్వము, బాదామివారి దానిలో మత ప్రభావము, హోయసలులు వానిలో ఆభర ణాధిక సౌందర్యము, విజయనగరము వారిలో జీవకళకనబడుచున్నవని చక్కగా వివరించినారు.

ఇచ్చటి చిత్రలేఖనములో ఒక విశిష్టత కలదట. అజంతా చిత్రకళా సౌభాగ్యము, వారి చక్కని చేతిపని ఆరవ శతాబ్దముతో పోయినది. వారి కొరత, రంగు, లేఖినీ ప్రయోగ నైపుణ్యము, అందము, సౌకు మార్యము బాగ్‌లో లేవు. ఇచ్చటి మార్పు అందగించలేదు. సిగిరియా, సిత్తన్నవాశల్, తంజావూరు శైలీ సంప్రదాయములను వివరించి ఆ సంప్రదాయములు మరల విజయనగర కాలమున తలయెత్తినవట.

వేదము వేంకటరాయశాస్త్రి

జైన చిత్రలేఖన సంప్రదాయములును, కైవార భంగిములును, కైవార హస్తములను, చిత్ర లేఖన మందలి షడంగమును —రూపభేద ప్రమాణ —భావ — సాదృశ్య — లావణ్య— వర్ణికా భంగములలో—లేపాక్షిలో సాదృశ్యమే ఎక్కుడు — వాస్తవికత కన్న సాంప్రదాయిక రూపకల్పనమే ప్రధానము— కృష్ణదేవ రాయాది చక్రవర్తుల చిత్రములో సాక్షాత్తు రూపనిర్మాణము కన్న ఒక సంప్రదాయ నిర్వహణమే ప్రాధాన్యము వహించినది. ప్రాపంచిక దృష్టి కన్న ఆధ్యాత్మిక దృష్టి అధికరించినది— కాబట్టి చాల చిత్రములు

ఒక లాగే కనబడును—అని నిరూపించి నారు.

కైవార సంప్రదాయము వాఙ్మయమందు రాజస్తుతులుగాను, సంగీతమందు నాట్య మందును చిత్రలేఖన మందును వాఙ్మయ సాహిత్య మార్గమునకు ప్రోద్బలముగాను కనబడుట విచిత్రముగా నున్నది. కైవార ఉదాహరణ వాఙ్మయు, బిరుదావళీ పద్ధతులు చాల ప్రాచీనములనియు, మహారాష్ట్ర వాఙ్మయ ప్రభావము వలన తెలుగులోనికి వచ్చినవనియు, ఉదాహరణ వాఙ్మయము పూర్తి తెలుగు ప్రక్రియయని శ్రీ నిడుద వోలు వెంకటరావుగారి వ్రాత నిలుపదనియు నేను వ్రాసినది సాధువేయని శిల్ప చిత్రలేఖ నాదులలో కైవార హస్తముల కీయబడిన ప్రాముఖ్యము తెలుపుచున్నది.

చిత్రములలో హిందూమత పౌరాణిక భావములు, కథలు, రూపములు, ఆయా దేవతల రంగులు ఎంతో ఆలోచనతో వ్రాయబడినవట. జైనుల శిల్పములకును వీనికిని గల తారతమ్యమును చక్కగా తెలిపి నారు. ఇచ్చట సమకాలికత, రూపములో, దుస్తులలో, (అంగీలు, వస్త్రధారణము, వేషము) నగలలో, వాని యలంకరణములలో— కుట్టు, టోపీ— వారి వారి అంతస్తులకు

తగినట్లుండుట — సభలు, కట్టడములు, బండ్లు, రథములు, పూళ్లు, పల్లెలు, కొండలు, జనులు నడతల —వాస్తవికత కలదు. ఇది గుంటకల్లు దగ్గర చిప్పగిరికి ఇవతల కానరావు.

యక్షగానములు — 1537 నాటికి లేపాక్షి పట్టి చిన్నగ్రామము. రోడ్డములో చేరినది. శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన ఎనిమిదేండ్లకు కూర్మశైలమునకు కొంత దూరమున పాతలేపాక్షిలో వీరభద్రాలయ నిర్మాణముతో వీరశైవపుర మేర్పడినది. క్రమముగా అధికారుల రాక వలన స్థలము పెరిగి, శిలాశాసన భాషగా నుండిన కన్నడము తగ్గి క్రమముగా తెలుగువారి రాక వలన బయలాటలు ఉత్సవములు ఎక్కువై, తెలుగు యక్షగానములు, నాట్యములు ఎక్కువయ్యె, ఆంధ్ర కర్ణాటక భాషలో సమప్రాధాన్యత నందినవి. అనంతపురము జిల్లాలో ఈ ఉభయ భాషా ప్రాధాన్యత నేటికిని కలదు. ఇట్టి సంస్కృతి లేపాక్షి శిల్ప చిత్రకళాదులకు దారితీసినది సంగీతము యొక్క నాటి యున్నత్యము నాటి చిత్ర లేఖనమందలి దేవతల చేతులందలి వీణలు వివిధ వాద్యములు శింగినాదము వీనిలో తెలియుచున్నది

శ్రీ పాదగోపాలకృష్ణమూర్తిగారి చిరకాల పరిశోధన, సూక్ష్మ పరిశీలన సామర్థ్యము, ఆంధ్ర చారిత్రక సారస్వత వైదుష్యము— వీనినన్నిటిని సమన్వయించునట్టి సుగుణము వీరి రచనలో చక్కగా కనబడుచున్నది. ఇట్టి రచనలు ఇంకను చాల వచ్చిన దేశము నకు మేలు. వీరే వ్రాయుటకు సమర్థులు.

వీరభద్రుడు

వీరభద్రుడు మహేశ్వరుని పుత్రుడు. అతని జటాజూటంవల్ల ఉద్భవించిన దేవత. ఇతడు రౌద్రమూర్తి.

దక్షుని పుత్రిక అయిన సతీదేవిని శివుడు వివాహమాడాడు. ఒకప్పుడు దక్షుడు అతని దగ్గరకు రాగా, ఇతరులైన అలుళ్లు గౌర వించినట్లు శివుడు మర్యాద చూపలేదు. అందువల్ల దక్షునికి కోపం వచ్చి, శివుని అవమానించాలని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి, ఒక యజ్ఞం యచే డానికి పూనుకుని సమస్త దేవతలనూ, మునుల లనూ ఆహ్వానించాడు. సతి, పరమేశ్వరులను మాత్రం పిలవలేదు. ఈ విధంగా శివుని అవమానించినట్లు అతడు భావించాడు. పిలువకపోయినా — పుట్టిల్లుగదా అని స్వతంత్రించి, సతీదేవి తండ్రి చేసే యాగాన్ని చూడడానికి వెళ్లింది. దక్షు డామెను పలక రించనైనా లేదు. మీదు మిక్కిలి అందరి యెదుటా శివుని దూషించ సాగినాడు. సతీదేవి దాన్ని సహించలేక యోగాగ్నిని కల్పించు కుని భస్మమయిపోయింది.

ఈ సమాచారం పరమశివునికి నారదుని వల్ల తెలిసింది. మహాక్రోధమూర్తి అయిన

మన దేవుళ్లు

ఆ దేవదేవుడు తన కపర్దం నుంచి ఒక జటను వూడదీసి దాని నుండి వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షాధ్వరాన్ని ధ్వంసంచేసి, అతనిని శిక్షించడానికి పంపాడు. అతడు తన పరివార గణాన్ని వెంటనిడుకొని వచ్చి యాగాన్ని ధ్వంసం చేసి దేవతలను చావగొట్టాడు. అందరూ భయపడి పారిపోతూ ఉండగా దక్షుడున్నూ ఎంతో భయపడి తప్పించుకొని పారిపోసాగినాడు. వీరభద్రుడు అతనిని పట్టుకొని కత్తితో తల ఖండించి చంపివేశాడు. తర్వాత దేవత లందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఆయన దయ తలచి పొట్టేలు తలను దక్షుని దేహానికి అతికించి బ్రతికించాడు. దక్షుడు క్షమాపణ వేడుకొన్నాడు.

వీరభద్రుడు దక్షయజ్ఞానికి ముందు నుంచీ శివుని గణాధిపతులలో ముఖ్యస్థానాన్ని ఆక్రమించిన శివకుమారుడనీ, శివుని ఆదేశాను సారం తక్కిన వారితో పాటు దక్ష యాగాన్ని ధ్వంసం చెయ్యడానికి వెళ్లాడనీ మరొక గాథ ఉన్నది కూడా.

సామాన్యులకు భీతావహన్నీ, వీరులకు ఉద్రే కాన్నీ కలిగించే 'ప్రభ'లు వీరభద్రుని పేర ప్రసిద్ధాలు! గోదావరి తీరంలో రాజమహేంద్రం చేరువ 'పట్టిసం' అనే క్షేత్రంలో వీరభద్రుడు ఆరాధింపబడుతూ ఉన్నాడు.

దక్షయాగాన్ని ధ్వంసం చేసే సందర్భంలో

(మిగతా 11వ పేజీలో)

ఎవరూ—గొప్పకాదు!

ఈ మధ్య ఓ పెద్ద మనిషి నన్ను నిలవేసి చాలా కోప్పడ్డారు. ఆయన ధాటి నేనిక్కడ మాటల్లో ఎంతచెప్పినా మీ కర్థం కాదు కాని సారాంశంమటుకు ఒక్కటే— ఆడవా ళ్లెప్పుడూ బడుగుజీవాలు వారికి ఒతాంగులని ఎందుకు పేరొచ్చిందనుకున్నావు? ఆధారం లేక వుండలేరు— అందువల్లనే అన్నారు అంతేకాదు చాలా చాలా స్థూలంగా సూక్ష్మంగా పరిశీలించినమీదట అసలు ఆడది లేకుంటే మగవాడు బ్రతక కలడు, కాని ఆడదే దిక్కు లేకుండా పోతుంది అన్నారు. "పిలారక్షతి కౌమార్యే" అన్న శ్లోకానికి అర్థం తెలుసా? మరింకెందుకూ 'మేం మీలో సాటికొస్తాం' అంటూ ఎగురుతారు? కోప్పడ్డారు. అంత టితో వూరుకోలేదు. 'నే చెప్పున్నా నిజం— మీ ధోరణి మాకు ఒళ్లు మండుతోంది. పట్టు మని పదిరాళ్లు సంపాదించేసరికి ఆడది మగ వాడికి సమానం అనుకుంటానుకోవడం— మీ వెర్రి. . . . చదువులు సంధ్యలు నేర్పించాం. పోనీ అని ఉద్యోగాలు చేయ నిస్తున్నాం. వూళ్లేలనిస్తున్నాం. అదిరించి అందలా లెక్కనిస్తున్నాం. అంత మాత్రం చేత మీరు మాతో సమానం ఎలా అవు తారు?' ప్రశ్నించారు. బాగా వయసు మళ్లిన మనిషి— చాలా గాబరాగావుండి యిలా అంటున్నా నేను సమాధానం చెప్పలేదు. కాని . . . ఈయన ధోరణికి యీయనగా రొక్కరే ప్రతినిధి కాదు. యువతరంలో,



కాదా ఇటువంటి దోరణే కనిపించడం — చాలా హాస్యాస్పదంగా తోస్తుంది నాకు. "మీ రాతలు చూస్తేనేగాని ఆడదాన్ని మగ వాడు నీచంగా చూస్తున్నట్టు ఎక్కడా కనబడదు. మీరు రెచ్చగొట్టి ఆడవారిలో యిటాంటి దృక్పథం పెంపొందడానికి దోహదం చేస్తున్నారు'— అన్నాడీ మధ్య— ఒక విద్యార్థి నాయకుడు.

ఇవన్నీ చూశాక నాకు ఒకటే ప్రశ్న వేయాలనిపించింది. అయ్యా తాతగారూ మీ 'పితా రక్షతి' పక్కకి తీసిపెట్టండి! అని అరవాలనిపించింది. కాని అంత పెద్దవారిని మనం ఏమంటాంలే అనుకున్నాను. నిజానికి పెద్దా చిన్నా తేడాలేకుండానే "ఆడదాన్ని చిన్న చూపు చూసే తనం" మనవాళ్లలో

జీర్ణించుకు పోయిందనడం — సత్యదూరంగా తోచదు.

మీరు నిష్పక్షపాతంగా పరిశీలనాదృష్టితో చూడండి. తాము చేసే పనే చేస్తున్నా— అది ఆడదిచేస్తే విలువ తక్కువగా, శ్రమ తక్కువగా, అంత ముఖ్యమైనది కాదన్నట్టుగా అంచనా వేస్తారు. కాలేజీల్లో పాఠాలు— ఆడామగా లెక్చరర్లు చేస్తారు. కాని ఆడ ఉపాధ్యాయులంటే— అదోరకం లోకువ. అలాగే అన్ని కార్యాలయాలలోనూ— తమతో పాటు భుజం కలిపి పని చేస్తున్నా— ఆడవారి పనికి— అదోరకం సౌలభ్యం వుండితీరాలని వూహించుకుని— తక్కువగా అంచనా వేస్తారు. ఇక ఆడలాయర్లని అడిగిచూడండి. "గెలిచినా అదోలా చూస్తారు. 'ఓడితే యిక సరేసరి' అందొక లాయరు.

ప్రపంచం మొత్తం మీద యీ దృక్పథం బలంగానేవుందని పాపం బాబీ రిగ్స్ నిరూ పించాడు కదా! ఆడది మగవాడి కెన్నటికీ— సమానం కాదు' అని వూరుకోలేదు బాబీ రిగ్స్. కడుపుతూ వుండడం, హాయిగా వంటిల్లు ఏలడం అందుకు తప్పించి వీళ్ళు ఎందుకూ పనికిరా రన్నాడు. మహిళల స్వేచ్ఛా ఉద్యమ పురోగమనాన్ని తిరోగమింపచేసి— ఇరవై సంవత్సరాల వెనక్కి వాళ్లని నెట్టేసా నన్నాడు! బిల్లీజీన్ మన పరువు కాపాడింది. నిజాని కామె పోరాడింది— మగవాళ్ల కంటే మేం ఎక్కువ అని నిరూపించడానికి కాదు.. బాబీరిగ్స్ లాంటి వాళ్ల అహంభావాన్ని సంకు చితత్వాన్ని సవాల్ చేయడానికే.

స్త్రీపురుషులు— విడివిడిగా సగం సగం. సంపూర్ణ వ్యక్తిత్వం కావాలంటే— దావా లంటే— వాళ్లిద్దరినీ సమ భాగాలుగా గుర్తించి తీరవలసిందే. ప్రపంచంలో అతి ప్రాముఖ్యత వహించిన రాజకీయ పారంగతులు ముగ్గురు మహిళలే. వారి చాకచక్యం ప్రపం చాధినేతలు— ప్రపంచ రాజకీయ ప్రము ఖులు కొనియాడుతూనే వున్నారు. కాని మన వాళ్లు మటుకు అన్నిటికీ తలూపేసి— పక్కకి తిరిగి దొంగనవ్వులు నవ్వుకుంటారు. — 'ఆడది' అన్నట్టు. ఇటువంటి 'బాబీ రిగ్స్' వోళ్లు కట్టించే బిల్లీజీన్స్ ఎప్పుడూ వుంటూనే వుంటారు— అధికారవథంలో బాలెన్సు సరిగా వుండాలంటే— 'ఆడామగా సమానం అన్నది ఒప్పుకోక తప్పదు. అది కాదానికీ, దాన్ని చెలాయించడానికి అలవాటు పడ్డ పురుషప్రాణం— వాటిని హద్దుల్లో వుంచుకోవలసి వచ్చినప్పుడు— కొంచెం గింగిర లాడక తప్పదు కదా!?





వార ఫలాలు

7-10-1973 ఆదివారం మొదలు 13-10-1973 శనివారం వరకు

మేషం — (అశ్వి, భర, కృ. 1 పా)

మీ ప్రయత్నాలు సులువుగా నెరవేరతాయి. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఖ్యాతి లభిస్తుంది. సాహసముతో కూడిన వ్యవహారాలు బాగుంటాయి. వారం మధ్యలో వ్యతిరేకమైన వార్తలను వింటారు. ఉద్యోగంలో యెవరినీ విశేషంగా నమ్మడం తగదు. అనవసరమైన శ్రమకు గురి కాగలరు. కుటుంబ వ్యవహారాల్లో కార్యభారం పెరుగుతుంది.

వృషభం (కృ 2, రోహి 3, 4, పా, మృగ 1, 2 పా)

వ్యాపారంలో ముఖ్యమైన స్వస్తులను కల్పుకొంటారు. ప్రయాణాలు ఫలించగలవు. స్థిరాస్థి వ్యవహారాలు బాగుంటాయి. పుణ్య కార్యాలు చేస్తారు. వారం మధ్యలో వృత్తిలో నూతనావకాశాలు లభిస్తాయి. మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యాల విషయంలో అనుకూలమైన సంఘటనలు జరుగుతాయి.

మిథునం (మృగ 3, 4 పా, ఆర్ద్ర, పున 1, 2, 3 పా)

రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. విలాసవస్తువులు కొంటారు. విద్యా వైజ్ఞానిక రంగాల్లో మీ కృషి రాణిస్తుంది. ప్రయోజనంగల పరిచయాలు యేర్పడతాయి. అధికారుల వలన జరగవలసిన వ్యవహారాలు సులువుగా నెరవేరతాయి. ఉద్యోగంలో గౌరవ ప్రాబల్యాలు బాగుంటాయి.

కర్కాటకం: (పున 4 పా, పుష్య, ఆశ్లే)

మీ కార్యక్రమాల్లో చికాకులు యేర్పడతాయి. సాహసముతో కూడిన వ్యవహారాల్లో నష్టం వస్తుంది. ప్రయాణాలలో శ్రమ కలుగుతుంది. వారం మధ్యలో అన్నివ్యవహారాలు బాగుంటాయి. సంతోషకరమైన వార్తలను వింటారు. శుభకార్యాల విషయంలో అనుకూలత లభించగలదు. బంధుమిత్రులను కల్సుకొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్త్ర 1పా.)

మీకు ముస్ముందు ఉపయోగించగల వస్తువులను కల్సుకొంటారు. ఆర్థికవ్యవహారాలు బాగుంటాయి. సాటివారిలో గౌరవం లభించగలదు. వారం మధ్యలో మీ ప్రయత్నాలకు ఆటంకాలు యేర్పడతాయి. లాభం రావలసిన వ్యవహారాల్లోనే నష్టం రావచ్చును. ఉద్యోగంలో మెప్పుకు రాని కార్యభారాన్ని వహించవలసి వస్తుంది.

కన్య (ఉత్త్రం 2,3,4పా, హస్త, చిత్త 1, 2పా)

వృత్తిలో సాటి వారి పోటీ పెరుగుతుంది. అనవసరమైన సందేహాలు కలుగుతాయి. ఎవరితోను వాదప్రతివాదాలు తగవు. వారం మధ్యలో కుటుంబ సంతోషం లభిస్తుంది. భాగస్వాములతోకలసి చేసే వ్యాపారాలుబాగుంటాయి. సమయానికి యేదో ఒకవిధంగా డబ్బు చేతికి వస్తుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి.

తుల (చి 3, 4 పా, స్వాతి, విశా 1, 2, 3)

వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన విషయాలను తెల్సుకొంటారు. మిత్రులసహాయం లభిస్తుంది. వారం మధ్యలో రాజకీయ వ్యవహారాల్లో శ్రమ కలుగుతుంది. మీ కార్యక్రమాలకు మార్పులు వస్తాయి. ఉద్యోగంలో యితరుల మూలంగా శ్రమకు గురికాగలరు. ఆడంబరం కోసం వ్యయం జరుగుతుంది.

వృశ్చికం: విశా 4 పా, అనూ, జ్యే.

అన్ని వ్యవహారాల్లోను ఫలితంసామాన్యంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొగమాటాలు తగవు. దైవకార్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో వృత్తిలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తులో లాభించగల వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించ గలరు. సాహసముతో కూడిన వ్యవహారాలు లాభిస్తాయి. వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూ.షా. ఉ.షా. 1)

వ్యాపారంలో అనుకూల వార్తలనువింటారు. సాహసముతో కూడిన వ్యవహారాలు బాగుంటాయి. రాజకీయ వ్యవహారాలు బాగుంటాయి వారం మధ్యలో మీ కార్యక్రమాల్లో అలసట అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లభించగలదు. స్థిరాస్థి వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.

మకరం: (ఉ.షా 2,3,4పా, శ్రవ, ధని 1,2పా)

మీ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ప్రయోజనం గల పరిచయాలు యేర్పడతాయి. వారం మధ్యలో మీ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. వ్యాపారంలో సాటి వారిపోటీ తగ్గుతుంది. మిత్రుల వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలించగలవు. వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు.

కుంభం: (ధని 3, 4 పా, శత, పూ.భా 1, 2, 3 పా)

వృత్తి వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో గౌరవం బాగుంటుంది. సాంఘిక కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. విద్యావైజ్ఞానిక రంగాల్లో ఖ్యాతి లభించగలదు. ప్రయాణాలోచనలు చేస్తారు. ఇతరులతో కలసి చేసే వ్యాపారాలు బాగుంటాయి.

మీనం (పూ.భా 4 పా, ఉ. భా, రేవ)

అధికవ్యయం జరగడం వలన ఆర్థికంగా ఒత్తిడి వస్తుంది. మీ తాలూకు వస్తువులు పోవచ్చును. కుటుంబ వ్యవహారాల్లో శ్రమ కలుగుతుంది. వారం మధ్యలో వ్యాపారంలో మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులను కల్సుకొంటారు. వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

—మహేష్

సన్నజాజుల్లాంటి వార్తలు

అభినవ కంసుడి అరెస్టు

పర్భానీకి చెందిన మన్వత్ ప్రాంతంలో 35 ఏళ్ళ ఘనశ్యామ్ పల్కార్ అనే వో కంసుడు గుప్తనిధి వస్తుందన్న నమ్మకంతో పది మంచి పదిహేనేళ్ళలోపు ఆడపిల్లలను పట్టి, ఆనక వారిని చెరచి, ఆమీద చంపేయ నారంభించాడట. ఈ యాగార్థం అతను 1972 నవంబరు నుంచి మొన్న జూలై 1973 లోగా ఆరుగురు ఆడపిల్లలను బలి యిచ్చాడట. పిదపేమయ్యింది! పోలీసలకు చిక్కిపోయాడంతే!

కారణం తెలియని శిశు హత్య

బెంగుళూరుకు చెందిన బాగలూరులో వోయిలాల రేషన్ క్యూలో నిలబడ్డానికి వెళ్తా, తన మూణ్నెల్ల పసిగుడ్డును, 12 ఏళ్ళ కూతురుకు వప్పగించి మరీ వెళ్ళిందట. ఈ సమయంలో మధు అనే వో కుర్రాడు వచ్చి ఆ 12 ఏళ్ళ పిల్లచేతిలోంచి పసిగుడ్డును పూడలాక్కుని, తనింటికి తీసుకు వెళ్ళి విషమిచ్చి చంపేశాడట. 15వ తేదీన జరిగిన యీ భయంకరాని కసలు కారణం తెలియదు.

రైలు మీద ఎగబడిన హిందీ నటి అభిమానులు

బొంబాయి— అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలు విదిశా స్టేషనుకు చేరేసరికి వేల ఈవినట్టు; కొన్ని వందల మంది జనం రైలును చుట్టుముట్టి "కిధర్, కిధర్" అని రైలువిూదకు ఎగబడ్డారుట. ఆర్రైలులో హిందీ వెండితెర నటి రెహానా సుల్తాన్ ప్రయాణం చేస్తోందట. ఈ తాకిడి వల రైలు ఆ స్టేషనులో అయిదు గంటలాగి, పోలీసులు చైజేసుకున్నాక బయల్దేరిందట. వార్త

తోటి ఉద్యోగిని కాల్చి చంపిన పోలీసు అధికారి

అనంతపురంలోని పోలీసుల కాలనీలో తన వాటాలోని వరండాలో విశ్రాంతిగా కూర్చున్న రమణఅనే పోలీకనుకాన్‌స్టేబులును తోటి వుద్యోగి ఒహోయన మొన్న ఎనిమిదో తేదీన రైఫిల్‌తో కాల్చి చంపేశాడట. ఈ విపరీతాని క్కారణంకోసం పోలీసు రంగంలోకి దిగింది.

చెవిని భోంచేసిన వింత మనిషి!

ఆరోగ్యం తాలూకా వళయపాళెం అనే వూరులో 35 ఏళ్ళ సుబ్రహ్మణ్యారెడ్డి అనే ఆయన అదే వూరుకు చెందిన 30 ఏళ్ళ దుర్గైసామిని పట్టుకుని, అతని చెవిని కొరికి, వూడలాగి, చకచక నమిలి తినేశాడట. చెవిలేని దుర్గైసామి అరుపు విన్న జనం ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారట.

శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం

సూర్యాస్ మందులు. పిఠాపురం. ఆంధ్ర. ఫోన్ 60.

ఆయుర్వేదములో గొప్ప పరిశోధన

నేటి వరకు అసాధ్యముగ నున్న

అనేక కఠిన వ్యాధులను

సులభముగ తగ్గించుచున్న దివ్యౌషధములు.

వైద్యమార్తాండ. పాలంకి వెంకటసూర్యనారాయణమూర్తి.

ప్రతి ఆదివారము కాకినాడ బ్రాంచిలో

(Near 2 టౌను పోలీసు స్టేషను) ఉదయం 8 మొదలు 12 గంటల వరకు

సొరియాసిస్, వివిధ రకముల మూత్రవ్యాధులు, చర్మవ్యాధులు, కామెర్లు, బోద, భగంధరము, మచ్చలు, మేహపొడలు, వాతవ్యాధులు, శూలవ్యాధులు, సుఖవ్యాధులు మొదలగు అనేక కఠినవ్యాధులకు చికిత్స చేయుదురు.

మద్రాసు బ్రాంచి — 28, ఉస్మాన్ రోడ్ - టి. నగరు

శారదా గరల్సు హైస్కూలు వద్ద

[illegible] కొరత ఇప్పుడు [illegible] లేదు. నేడు దేశంలో ఏర్పడిన పరిస్థితిని పరిష్కరించడానికి అంతకంటె మించిన [illegible] అవసరం.

ఆంధ్రప్రదేశ్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రాష్ట్రపతి పరిపాలన [illegible] రాష్ట్రం మొత్తంలో శాంతి భద్రతలు [illegible]. నేడు రాష్ట్రంలో [illegible] సమస్యా పరిష్కారం కోసం [illegible]. ఆంధ్ర, తెలంగాణా [illegible] చాలా బాగుంటుంది.

[illegible]

ఈ సారి సంవత్సరానికి సరిపడ్డ విదేశీయ బ్లేడ్లను తీసుకొని రావద్దని విదేశంలో వున్న మీ సోదరునికి వ్రాయండి. కారణం, ఒక గొప్ప క్రొత్త బ్లేడ్ హైలైఫ్ విదేశీ బ్లేడ్‌తో సమానంగా పని చేస్తుంది.

* ఒక బ్లేడు ఖరీదు 25 పైసలు

ఎక్సైజుతో సహా స్థానిక పన్నులు అదనం

mcm/cl/67 tel

[illegible]

మరల కొన్ని సంవత్సరాల తరువాత— కళా సదన్ చిత్ర ప్రదర్శనలో కన పడింది చిత్ర. అక్కడ వున్న చిత్రాల్లో నావీ వున్నాయి.

అనిల్ బాబు ప్రక్కనే నడుస్తు అప్పుడప్పుడు అమెనన్ను క్రీగంట గమనించటం నేను గమనించాను. ఆమెతో మాట్లాడా లని. నేను ప్రయత్నించినా చిత్ర నాకాఅవకాశం ఇవ్వలేదు.

నాకు తెల్సు.

చిత్ర నన్ను చిత్రవధ చెయ్యాలని చూస్తున్నది.

చేసింది చిత్ర. నా సర్వశక్తులూ ధారవోసి ఆ చిత్రం తయారు చేసాను.

నేను కోరుకుంది ఉత్తేజం మాత్రమే.

కాని చిత్ర అందునుంచి ఆశించింది వేరొకటి అని అమె మాటల వలన స్పష్టమయింది. చిత్ర అంది 'నా వివాహం అనిల్ బాబుతో జరిపించటాన్కి ప్రయత్నిస్తున్నారు నా తల్లిదండ్రులు. నేను ఎంతచెప్పినా వినరు. వాళ్ళకి కావలసినది అంతస్తూ, ఐశ్వర్యమూ. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు. ఒప్పుకున్నారా—సరే, లేకుంటే మనం మన దారి చూసుకుందాము.

అందుకోసం దేని కయినా తెగిస్తానంటుంది.

నాకు తెలుసు. చిత్ర కోరుకోంటున్న ఈ దారి ముళ్ళబాట. దుర్గ మారణ్యం. కష్ట దుఃఖ భూయిష్ఠం. అందుకే నేను ముందుకి అడుగు వెయ్యలేక పోతున్నాను. చాచిన చిత్ర చేతిని అందుకోవటానికి సంశయిస్తున్నాను.

'ఏమిటి మాట్లాడవు?' అని మరలా అడిగింది చిత్ర.

నేను తల వంచుకున్నాను.

ఫ్రరుమని ఆ బొమ్మని ముక్కలు, ముక్కలుగా చింపి నా మొహాన కొట్టి వెళ్ళి పోయింది చిత్ర. నేను బాధ పడ్డాను. ఏడ్చాను. ఆ రోజు భోజనం చెయ్యలేదు. ఆ రాత్రి నిద్రపోలేదు. అన్నీ త్యజించి పిచ్చి వాడివలె వుండి పోయాను. ఆ బొమ్మ నా ప్రాణ సమానం.

ఆ నెలలోనే నాకు ఆహ్వానం వచ్చింది. చిత్రతో అనిల్‌బాబు పెళ్ళికి నేను వెళ్ళాను.

అనిల్ బాబు ఎంతో ఆదరించాడు. కాని చిత్ర ఒక్కమాటా మాట్లాడ లేదు. పైగా నన్ను శత్రువుని చూసినట్లు చూసింది. తిరస్కారంగా ప్రవర్తించింది. అంతా లోలోపల దిగమింగి జీర్ణం చేసుకోవటాన్కి ప్రయత్నించాను. చిత్ర తల్లిదండ్రులుతోడబుట్టిన వాళ్ళ ఎంతో ఆనందంగా కనిపించారు. పొన్నమ్మని నేనే చిత్రతో మాట్లాడాలని ప్రయత్నించాను. చిత్ర కసిరి కొట్టింది. కస్సు బుస్సుమంది. సూటి పోటిమాటలతో గుండెల్ని కోసింది. చాతనయినన్ని రకాలుగా నన్ను అవమానించింది. అన్నీ భరించాను చిత్ర గనుక!

(ఇంకా వుంది)



షాలుడుగు వెంకటేశ్వరరావు

అందుకు కారణం లేదని అనటానికి నాకు ధైర్యం లేదు.

సుమారు పదేళ్ళ క్రితం—ఒక నాడు చిత్ర నా వద్దకు వచ్చింది. అంతకు ముందు రాలేదని కాదు. కానీ అనాటి సంగతివేరు. చిత్ర నాతో వాదన చేసింది. బతిమాలింది. నెత్తీ నోరూ మొత్తుకుంది. కసిరి కొట్టింది.

చివరకి విఫలమయి 'నీ మొహం నీకు గుండె లేదు. ధైర్యం లేదు. అసలు నువ్వేం మనిషివి?' అని కడిగేసింది. నేను నవ్వాను.

'మాట్లాడితే నీకు అదొకటి చాతనవును' అంది పరుషంగా చిత్ర.

'ఏమిటది?' అన్నాను అమాయకంగా.

'అదే. ఆ వెధవనవ్వు. ఆ నవ్వులే కొంపలు ముంచుతాయి. జీవితాన్ని నాశనంచేస్తాయి' అంది.

'ఎట్లా?' అన్నాను ఏదో అనాలని.

'ఎట్లాగా? నీ నెత్తిలాగా' అని విసవిసా వెళ్ళిపోబోయింది చిత్ర. ఆమెని అతి ప్రయత్నం మీద ఆపి, 'చిత్రా ఆగు, నీ బొమ్మ అయిపోయింది. పట్టుకెళ్ళు' అని డ్రాయరులోంచి తీసుకొచ్చి చిత్రకి ఇచ్చాను.

చిత్రం అద్భుతమయిన సౌందర్యపు ప్రోవు. సృష్టికర్త తన ప్రావీణ్యతనంతా వుపయోగించి మలచిన అందాలరాణి. ఆ విన్నాణాన్ని నేను రేఖల రూపంలో కాగితం మీదికి తెచ్చాను. అందుకోసం స్టూడియోలో నా ఎదుట నగ్నంగా వోపికగా పది రోజులపాటు కూర్చుని నన్ను ఉత్తేజితుడిని

'నేను ఆ పని చెయ్యలేను' అని మొత్తుకున్నాను నేను.

'పోనీ, అయితే ఈపనిచెయ్యి. ఏం?' అంది.

'అమ్మో, నీకు భయం వెయ్యటం లేదూ?' అన్నాను.

చిత్ర నవ్వింది. 'ఆడదాని గురించి ఈ మధ్య ఎన్నో కథలు రాస్తున్నావట. మరి ఆ మాత్రం ప్రాథమిక జ్ఞానమయినా నీకు అలవడ లేదా?'

'అవును ఆడదాని మీద నాకు ఎంతో సానుభూతి వుంది. ఆమె తెలివి తక్కువతనానికి జాలిపడతాను. ఆమె బలహీనతలకి క్రుంగి పోతాను. ఆమె సహాయతకి కుమిలి పోతాను. అందుకే స్త్రీ గురించే ప్రధానంగా కథలు రాస్తున్నాను' అన్నాను బుజాలెగరేసి.

'అది సరే! అస వింతకీ నీ వుద్దేశ్యంఏమిటి?' అని సూటిగా ప్రశ్నించింది.

నేను మిన్నకుండి పోయాను. అనిల్‌బాబు, నేను, చిత్ర కాలేజీల్లో క్లాసు మేట్సుము. స్నేహితులము. అనిల్‌బాబు మంచివాడు. ఐశ్వర్య వంతుడు. కళలన్నా, కళాకారులన్నా, స్నేహితులన్నా ప్రాణం ఇస్తాడు. చిత్ర మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్ల. చిత్ర తలి దండ్రుల దృష్టి ఏ రకంగా వుంటుందో నేను గ్రహించ గలను. పైగా అనిల్‌బాబు చిత్రని ఏ విధంగా అరాధిస్తున్నాడో నాకూ తెల్సు. నేనో తాడు బొంగరంలేని గాలిపటం వంటి వాడ్ని. అనిల్‌బాబునుంచి ఎన్నో రకాలుగా సహాయాన్ని అందుకున్న వాడ్ని.

ఇప్పుడు చిత్ర చెయ్యిచాచి నన్ను అందుకోమంటుంది.

డాక్టరు కబుర్లు

శిశుమరణాలు

మనదేశంలో పుట్టిన పిల్లలు ఏడాది కూడా గడవకుండానే, ఎక్కువమంది చనిపోతున్నారు. ఈ శిశు మరణాల సంఖ్య ఈ శతాబ్దం మొదట్లో మరీ ఎక్కువగావుండేది.

ఈ శిశు మరణాలకు చాలా కారణాల వున్నాయి. తల్లి గర్భవతిగా వున్నప్పటినుంచి, శిశువుకి 1వ సం. గడిచేవరకు చాలా కారణాలు చెప్పవచ్చును. మనం కొన్నిటిని పరిశీలిద్దాము.

తల్లిగర్భవతి అయ్యే సమయంలో ఆమె ఆరోగ్యస్థితి, కడుపుతో వున్నప్పుడు ఆమెకు అందిన వైద్యసహాయం ప్రసవ సమయంలో ఆమెకు తగిన నిపుణుల సహాయం సక్రమంగా లేకపోవడం తల్లి వల్ల శిశుమరణాలు ఎక్కువ అవటానికి అవకాశం వున్నది.

పుట్టిన పిల్లలలో లోపాలు, ఆహారపు కొరత, ఆహారం వున్నాకూడా సరిఅయిన పాళ్ళలో వేళకు అందచేయక పోవటం, విరేచనాలు, కొన్ని వూపిరి తిత్తులకు వచ్చే రోగాలు, అంటువ్యాధులు— మొదలైనవి శిశుమరణాలకి దారి తీస్తాయి.

ఈ మరణాలని తగ్గించాలంటే— మన పరిస్థితులు, మూఢనమ్మకాలు, సక్రమమైన వైద్య సహాయం, ప్రజలకు బోధ పడేటట్లుగా చెప్పే వారుండటం, ప్రజలు ఈ విషయంలో సుముఖత చూపడం ఎంతైనా అవసరం. తల్లి గర్భవతిగా వున్నప్పుడు మంచి ఆహారం తరచూ వైద్యులచే బ్లడ్‌ప్రెషర్, నీరుడు పరీక్ష చేయించుకోవటం, ప్రసవ సమయంలో అన్ని వసతులూ వున్న వైద్య కేంద్రాలలో లేక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ క్రింద సహాయం లభింపచేయుటం అవసరం. ఇవి గాకుండా పిల్లలు పుట్టిన తర్వాత అంటు వ్యాధులు రాకుండా "వాక్సినేషన్"లు సకాలంలో వేయించటం, ఏవైనా రోగాలు వచ్చినప్పుడు ప్రకృతి మీద వదలివేయక నిపుణులైన వైద్యుల సహాయం పొందటం చాలా ముఖ్యము. ఈ రోగాలలో వాంతులు, విరేచనాలు ముఖ్యము. ఇవి వచ్చినప్పుడు మందులు మాత్రమే గాకుండా, నీల లవణములు ఎక్కువగా ఇవ్వవలసి వుంటుంది. ఎక్కువ నీరు ఇస్తే విరేచనాలు ఎక్కువ అవుతాయనుకోవటం పొరపాటు.

ఇలా తగిన జాగ్రత్తలు, సకాలంలో తీసుకొంటే మన దేశంలో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా వుండవలసిన అవసరం ఏమున్నది? డాక్టర్. కె. వెంకటేశ్వరరావు.

ఋతుక్రమం ఆలస్యమైతే ?

విచారపడవద్దు ప్రఖ్యాతిగాంచిన 'దేవిపిల్సు' వాడండి

'దేవి పిల్సు ముఖ్యంగా ఆలస్యమైన, క్రమముగాకాక పోయిన, బాధతోకూడిన, లేక ఆగిపోయినబహిష్టుకుదేవిపిల్సు బాగుగ గుణమిచ్చును

ప్రతిచోటదొరకును

FULL COURSE 28 TABLETS

HALF COURSE 14 TABLETS

SEENU & Co., MADRAS-81

Available at all leading Chemists & Drugists.

కే. టి. కృష్ణమూర్తి ఆచారిగారి

"మేల్ మాయిల్ మందు"

నల్లరంగు, యెర్రరంగు, పొడలు, దద్దులు, [illegible] మరియు చెడ్డనీరు వ్యాపించినందువ ఏర్పడు దురద పుట్టించు రణములు మొదలగు

దీర్ఘకాల చర్మరోగములకు ఉత్తమ నివారిణి

వివరములకు

సిద్ధ డాక్టర్ కే. టి. కృష్ణమూర్తి ఆచ్చారి & సన్సు

5/22, మేల్‌మాయిల్, (P. O.) N. A. Dt.

బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంక్షేమ నిధి రాఫిల్

మొదటి బహుమతి 5 లక్షలు

రెండవ బహుమతి 3 లక్షలు

మూడవ బహుమతి 1 లక్ష

నాల్గవ బహుమతి 50 వేలు

ఐదవ బహుమతి 25 వేలు

ఇంకా ఎన్నో బహుమతులు — మొత్తం బహుమతులు 12½ లక్షలు

మీ అదృష్టాన్ని పరీక్షించండి! టిక్కెట్లు కొనుటకు త్వరపడండి!

అన్ని పోలీసు స్టేషన్లలోనూ, పోలీస్ కార్యాలయములందు టిక్కెట్లు లభించును.

టిక్కెట్టు ఖరీదు ఒక రూపాయ మాత్రమే!

కడుపు సరిగ్గా లేదా?



వాయువు? కడుపులో ఆమ్లము? గుండెల్లో మంట? అజీర్ణము?

2 రెన్నీ నమలండి. సత్వరం కడుపులో హాయిగా వుంటుంది

పిప్పరమెంటు రుచిగల రెన్నీ దగ్గర వుంచుకోండి

mcm/ni/7 tel